**Digitized in 2006**
**by**
**Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.**
(http://www.thrinaina.com)

From the original owned by
**Sundarayya Vignana Kendram**
**and its partner Institutions**

as part of the
**British Library Endangered Archives Programme**
supported by the
**Lisbet Rausing Charitable Fund**

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

**Sundarayya Vignana Kendram,**
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

## COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 6, no. 16

(Apr. 18, 1945)

బెజవాడ, 1945

Record no. 683

Prajāśakti

Vol. 6, no. 16

(Apr. 18, 1945)

Bejavāḍa, 1945

Record no. 683

Regd. No M. 4486 0-2-0

# ప్రజాశక్తి

సంపుటి 6 బుధవారం 18-4-45 సంచిక 16

## దినపత్రికకు అనుమతి యివ్వాలి

★

"ప్రజాశక్తి" ని దినపత్రికగా ప్రచురించుటకు అనుమతి నీయవలసించిదని కోరుతూ యీ సంవత్సరం ప్రభుత్వానికి రాశాం. జవాబు యింతవరకు రాలేదు. ఈలోగా ఇండియాప్రభుత్వం అనేక కొత్త పత్రికలకు అనుమతి యిస్తోంది. బెజవాడలోనే కొత్తగా ఒక తెలుగుదినపత్రికకు అనుమతియిచ్చింది.

• ఆంధ్రప్రజానీకం "ప్రజాశక్తి"ని కూడా దినపత్రికగా మార్చుటకుమేముచేసేప్రయత్నానికి చేయూతనీయవలసిందని కోరుతున్నాం.

ఈక్రింది ఎడ్రసుకు విజ్ఞప్తులు, తీర్మానాలు, జాబులు, టెలిగ్రాములు పంపవలసినదిగా కోరుతున్నాం.

అడ్రసు: సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ఇండియా, డిపార్టుమెంటు ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ సివిల్‌సప్లయిస్, న్యూఢిల్లీ.

# కమ్యూనిస్టులు రైతుసంఘాల్లో ఎందుకు బలమైన స్థానం సంపాదించారు?

///

## అఖిలభారత రైతుమహాసభ అధ్యక్షోపన్యాసం

●

[నేత్రకోనలో జరిగిన అఖిలభారత రైతుమహాసభకు అధ్యక్షత వహిస్తూ ముజఫర్ అహమ్మద్‌గారు య్యీనెల 8వ తేదీని ఉపన్యసించారు. అందలి ముఖ్యమైన భాగాలను ఈ క్రింద ముద్రిస్తున్నాం.]

అఖిలభారత కిస్సాన్‌సభయొక్క పుట్టుక భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనఘట్టం. మనదేశంలో బ్రిటిష్ పరిపాలన ఆరంభమైన నాటినుంచీ, రైతులు అనేక రాష్ట్రాలలో తమ హక్కులకై కలిసిపోరాడారు. కొన్ని సందర్భాలలో గెలిచారు; కొన్ని సందర్భాలలో వోడిపోయారు. వేరువేరుగా కొనసాగే యీ పోరాటాలను సమన్వయపరచి యావద్భారతదేశ రైతాంగాన్ని ఐక్యపరచే ప్రయత్నం ఎన్నడూ జరగలేదు. జరిగినా, విఫలమౌతూ వచ్చింది. కాబట్టి, 1936 లో అఖిలభారత కిసాన్‌సభ స్థాపించబడ్డం ఎంతో ప్రధానమైన ఘట్టం. అనాడు లక్నోలో పుట్టిన యీ శిశువు ఈనాడు పెద్దదై, బలం సంపాదిస్తోంది. ఈమహాసభే యిందుకు తార్కాణం. కిసాన్‌సభ చేయవలసిన పని యింకా ఎంతో ఉన్నమాట నిజమే. కాని, యీ రోజున అఖిలభారత కిసాన్‌సభ యావద్భారతదేశ రైతాంగానికి ప్రాతినిధ్యం వహిస్తోందనేవిషయం నిర్వివాదాంశం. రైతుల శక్తి నశించాలని కోరే రైతాంగ శత్రువులు సహితం నేడిది అంగీకరిస్తున్నారు.

### రైతుసంఘాలెందుకు ?

కాంగ్రెసుసంస్థ ఉండగా వేరే రైతుసంఘా లెందుకని 1937, 1938 సంవత్సరాల్లో కొందరు కాంగ్రెసు మిత్రులు ప్రశ్న[illegible]రు. రైతాంగ హ[illegible]ంగ్రెసు ఆందోళన చేయ[illegible]ందరు కాంగ్రెసు వాదులు. [illegible] రైతుసంఘాలు పెడుతున్నామని, [illegible]వరుస కాంగ్రెసు ప్రతిష్ఠను పాడుచేస్తున్నామని, నిందించేవారు. కాని క్రమంగా యీ వాదనకు బలంలేకుండాపోయింది. రైతులకు ప్రత్యేకంగా రైతుసంఘాలుండడం అవసరమేనని జవహర్లాల్ నెహ్రూవంటి కాంగ్రెసు నాయకులు అంగీకరించారు.

బెంగాల్‌లో ముస్లింలీగ్‌వారుకూడా యీ ధోరణే అవలంబించారు. బెంగాల్ రైతుల హక్కులకోసం పాటుపడ్డానికి ముస్లింలీగ్ ఉండగా, వేరేసంఘాలు అనవసరమని వారు వాదించసాగారు. ఇట్టివారందరికీ నా జవాబు ఏమంటే: ఫ్యాక్టరీలు ఉన్నప్రాంతాలలో కార్మికులకు ప్రత్యేకంగా ట్రేడ్‌యూనియన్లు ఉన్నట్లే, పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసుకొని జీవించే రైతాంగానికి ప్రత్యేకంగా రైతుసంఘాలుండాలి. కార్మికవర్గానికి అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ అనే వర్గసంస్థ ఉన్నట్టుగానే, రైతాంగానికికూడా అఖిలభారత కిసాన్‌సభ ఉండితీరాలి.

కాంగ్రెసుతోగాని, ముస్లింలీగ్‌తోగాని, పోటీగా బయలుదేరలేదు, అఖిలభారత కిసాన్‌సభ. వాటి బలాన్ని అది యే విధంగాను తగ్గించలేదు. పైగా, తను అభివృద్ధి పొందుతూ వాటి బలాన్ని పూర్వంకంటే ఎన్నోరెట్లు అభివృద్ధిచేసింది. విదేశీ ప్రభుత్వం, జమీందార్లు, షాహుకార్లు, రైతుల్ని పీడించకుండా కాపాడ్డానికిజరుగుతూవచ్చిన పోరాటాలలో పుట్టింది, కిసాన్‌సభ. జమీందారీవిధానంవల్ల మనదేశంలో పరిశ్రమకూ అభివృద్ధి చెందడంలేదు. వ్యవసాయమైనా బాగుపడుతోందా అంటే, అదీలేదు. పాత పద్ధతుల్లోనే వ్యవసాయం సాగుతోంది. అందువల్ల మన ప్రజలు దారుణమైన దోపిడీ విధానానికి గురియై, పేదరికమనుభవిస్తున్నారు. దీన్ని యెదుర్కోడానికి కార్మికులు రైతులు ముందుకొచ్చారు. దోపిడీ విధానాన్ని ఎదుర్కొనానికి జరిగిన పోరాటాలలోనే కిసాన్‌సభ బలవత్తరమైన సంస్థగా తయారైంది. ఈరోజు బెంగాల్‌లోను, ఆంధ్రరాష్ట్రంలోను రైతులు కిసాన్‌సభ నాయకత్వాన అదనంగా 22 లక్షల మణుగుల బియ్యం పండించారు. కరువుకాటకాలు మన దేశంలో భీకరంగా విలయనృత్యం చేస్తున్న రోజుల్లో, కిసాన్‌సభ కాల్వలు తవ్వడం, కట్టలువేయడం, బంజర్లు సాగుచేయడం, ఎక్కువ పంట పండించడం - కార్యక్రమంగా ఇచ్చి, ఆహారపదార్థాల కొరతను తగ్గించే మార్గం చూపింది. ఇంతేకాదు, అధికారుల నిరంకుశత్వాన్ని ఎదుర్కొంది. శిస్తు రెమిషన్‌లకు ఆందోళనచేసింది. పన్నుల భారాన్ని, అప్పులభారాన్ని తగ్గించేలా అనేక పోరాటాలు సాగించింది. రాజకీయంగా, వివిధపార్టీల మధ్య ఐక్యతకై కృషిచేసింది. వీటిఅన్నింటివల్ల, రైతులు రైతుసంఘాల్లోచేరి, కిసాన్‌సభయొక్క కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టడానికి ముందుకొస్తున్నారు. కాబట్టి, కిసాన్‌సభ రైతుల్లో చేసిన పని మూలంగా ప్రత్యేక రైతుసంఘాల అవసరం ఎంతవుందో తెలుసుకోవచ్చు. అంతేగాని, ఏ ఒక్క రాజకీయపార్టీ తన సిద్ధాంతాలను సాధించడానికి సృష్టించిన సంకుచిత సంస్థకాదు యిది.

### కమ్యూనిస్టులు - కిసాన్‌సభ

కాని, నేడు కాంగ్రెసువాదుల్లో కొందరు కిసాన్‌సభకు పోటీగా మరొక రైతుసంస్థను స్థాపించవూనుకున్నారు. ఇప్పుడున్న కిసాన్‌సభలో చేరి పనిచేయడానికి వారు నిరాకరిస్తున్నారు. వీరి విచ్ఛిన్న చర్యలవల్ల కిసాన్‌సభ బలహీనమవడమే కాకుండా, రైతుఉద్యమం యొక్క ఐక్యతను వారు చీల్చినవారౌతున్నారు. ఇలా పోటీసంస్థను పెట్టేవారనేది ఏమంటే: ఇందులో కమ్యూనిస్టులధికారం చెలాయిస్తున్నారు; వారు తమపార్టీపాలసీని కిసాన్‌సభద్వారా ప్రచారం చేసుకొంటున్నారని; అట్టివారికి నేను చెప్పేదేమంటే, కిసాన్‌సభను ప్రజాసంస్థగా నిర్మించి పనిచేసేది ఎక్కువగా కమ్యూనిస్టులు. రైతుఉద్యమాభివృద్ధికి ఎడతెగకుండా రాత్రింబగళ్లు పనిచేస్తూన్నది కమ్యూనిస్టులు. తత్ఫలితంగా కమ్యూనిస్టులు రైతుల ప్రేమవిశ్వాసాలను చూరగొన్నారు. అందువల్ల కిసాన్‌సభను నడిపించే నాయకులలో కమ్యూనిస్టులే అధిక సంఖ్యాకులుగా ఉండడం ఆశ్చర్యంకాదు. అయితే, కమ్యూనిస్టులు కేవలం తమపార్టీ శ్రేయస్సుకోసమే రైతుసంఘాలో నాయకత్వం వహించారనడానికి ఒక్క ఉదాహరణను ఎవరైనా యివ్వగలరా? అధికంగా పంటలు పండించమని కిసాన్‌సభ రైతుల్ని ఆదేశించింది. దొంగవ్యాపారాన్ని అరికట్టమని చెప్పింది. కాంగ్రెసు - లీగ్ ఐక్యతకై కృషిచేసి జాతీయప్రభుత్వస్థాపనకు పాటుబడుతుంది. జపాను మనదేశంమీద దాడిచేస్తే, ధైర్యంగా నిలబడి యెదుర్కొనమంది. ఇందులో దేశశ్రేయస్సుకు విరుద్ధమైన అంశం ఏముంది? కిసాన్‌సభను విశాలమైన రైతాంగసంస్థగా అభివృద్ధి చేయడమే కమ్యూనిస్టులు కోరేది. కిసాన్‌సభను వారెన్నడూ తమ పార్టీ ప్రచరానికి ఉపయోగించుకొనడానికి ప్రయత్నించలేదు; అట్టి ఉద్దేశం వారికి లేనేలేదు.

రైతాంగ హక్కుల రక్షణకు కిసాన్‌సభసాగించే పోరాటాన్ని కాంగ్రెసుగాని, ముస్లింలీగుగాని, సాగించడం అసంభవం. ముసల్మాను లందరి రాజకీయ సంస్థ ముస్లింలీగు. అందులో అన్ని వర్గాలవారు ఉంటారు. కాంగ్రెసులో కూడా యిలాగే అన్నివర్గాల ప్రజలు ఉంటారు. కాంగ్రెసులోను, ముస్లింలీగ్‌లోను రైతులు చేరకుండా ఎవరూ ఆటంకపరచలేరు. అలాగే, రైతుల్ని పీడించేవర్గాలు కాంగ్రెసులోగాని, ముస్లింలీగ్‌లోగాని, చేరరాదని ఎవరూ ఆటంకపరచలేరు. అందువల్ల కాంగ్రెసుగాని, లీగ్‌గాని, రైతుల వర్గహక్కుల్ని పూర్తిగా కాపాడేటందుకు పోరుసల్పడం అసంభవము. కనుక రైతులకు ప్రత్యేకంగా తమ వర్గసంస్థ, అనగా కిసాన్‌సభ ఎంతో అవసరం.

దీనిఅర్థం కిసాన్‌సభసభ్యులు కాంగ్రెసుకుగాని, ముస్లింలీగ్‌కిగాని, దూరంగా ఉండమని కాదు. వాటిల్లో తప్పక సభ్యులుగా ఉండవచ్చును. అలా ఉండమని కిసాన్‌సభ ప్రోత్సహిస్తుంది కూడ. ఎందువల్లనంటే, కాంగ్రెసులోను, ముస్లింలీగ్‌లోనుఉన్న వివిధవర్గాల కోర్కెలు, రైతుల కోర్కెలు కొన్ని సందర్భాలలో కలుస్తాయి. రైతులు వారందరితోను భుజం భుజం కలిపి, పోరుసల్పుతారు. ఉదాహరణకు, స్వాతంత్ర్య పోరాటం తీసుకుందాం. భారతదేశ స్వాతంత్ర్యం ఇతరుల కెంత అవసరమో రైతులకూ అంతే అవసరం. దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యంవస్తే, రైతు స్థితిగతు లెన్నోరెట్లు బాగుపడతాయి.

రైతుయొక్క జీవితవిధానమే మారిపోతుంది. అప్పుడు సమాజ జీవితంలోకూడా పెద్ద మార్పులు వస్తాయి. ఎందుకంటే, సమాజంలో అధికసంఖ్యాకులు రైతాంగమే. కాబట్టి రైతులు స్వాతంత్ర్య సంపాదనకై పోరుసల్పి తీరుతారు; తమ రక్తం ధారపోసియైనా, పోరుసల్పుతారు. అందుకే వారు యితర వర్గాలతో చేతులుకలిపి, స్వాతంత్ర్యాన్ని సాధిస్తారు. కాబట్టి, రైతులు తమ వర్గసంస్థయైన కిసాన్‌సభలో సభ్యులుగా ఉంటూ, కాంగ్రెసులోను - ముస్లింలీగ్‌లోను కూడా పనిచేయగలరు; చేస్తారుకూడా.

### నేటి రైతు

1942 ఆగస్టులో కాంగ్రెసునాయకులు అరెస్టుచేయబడ్డారు. వెంటనే దేశమంతటా అసంతృప్తి జ్వాలలు ఆవరించాయి. అధికారవర్గం దారుణమైన నిరంకుశ విధానాన్ని అమలు జరిపింది. పల్లెటూళ్లప్రజలు, ముఖ్యంగా భారతరైతాంగం దీనికి తీవ్రంగా గురి అయింది. బెంగాల్‌లో మిద్నపూరు జిల్లాలోను, బీహార్‌లో అనేకజిల్లాలలోను, యు. పి. లో బలియా మొదలైన జిల్లాలలోను, మధ్య (మిగతా 2 వ పేజీలో)

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

## అఖిలభారత రైతుమహాసభ

# అధ్యక్షోపన్యాసం.

●

(1 వ పేజీతరువాయి) పరగణాలలో అనేక గ్రామాలలోను, పోలీసు అత్యాచారాలకు అంతులేక పోయింది. ఏకొద్దిమంది వ్యక్తులో తప్పుమార్గానపడి అరాజక చర్యలలో పాల్గొన్నందుకు గ్రామాలకు గ్రామాలు సాముదాయక జరిమానాలు చెల్లించవలసి వచ్చింది.

1942, 43 సంవత్సరాలలో జీవితావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. రైతులు అదివరకే తమ వద్దనున్న ధాన్యాన్ని అమ్ముకోవడంవల్ల, మార్కెట్లో ఎక్కువధరపెట్టి ధాన్యంగాని, బియ్యంగాని కొనుక్కోలేక పోయారు. విలపవ్యాపారస్తులు బియ్యాన్ని దాచివేశారు. దీనితో 1943లో బెంగాల్ కరువు భయంకరరూపందాల్చింది. బీద రైతులు, చేతిపనులవారు ఎక్కువగా దీని వాతబడ్డారు. ఒక్కబెంగాల్‌లో 35లక్షల మంది కరువువల్ల చనిపోయారు. 56 లక్షల మంది నిరాధారులయ్యారు. వీరిలో ఎక్కువ మంది రైతాంగమే. బెంగాల్‌లో సొంత భూములున్న కుటుంబాలు 60 లక్షలు. కరువువల్ల ఈ60 లక్షల కుటుంబాలలో 15లక్షల కుటుంబాలు తమభూముల్ని కోల్పోయాయి. ఈభూములన్నీ కొద్దిమంది వడ్డీవ్యాపారస్తుల చేతుల్లోపడ్డాయి.

క్రమంగా కరువుకు అంటువ్యాధులు తోడయ్యాయి. మలేరియావల్ల 3 కోట్లమంది బెంగాలులో మంచాలుపట్టినట్లు 1944 లెక్కలు తెలియజేస్తున్నాయి. 12 లక్షల మంది ప్రజలు యేపనీ చేయలేని స్థితిలో యున్నారు.

ఇలాగే, బీహారులో 1944 లో 10 లక్షల మంది మలేరియాతో బాధపడ్డారు. కేరళ రాష్ట్రంలో 1943 లో మరో 30 వేల మంది మలేరియావల్ల మరణించారు. 1944లో 6 వేల మంది మశూచివల్ల చనిపోయారు. ఇలాగే ఆహారపదార్థాల కొరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నిటిలోను అంటు వ్యాధులు తీవ్రరూపం దాల్చాయి.

ఈ విధంగా, గత 3 సంవత్సరాలలో భారత రైతాంగం దారుణమైన వినాశన విధానానికి, కరువు కాటకాలకు, అంటు జాడ్యాలకు గురిచేయబడింది. మిగిలియున్నవారు ఎముకలగూడులతో, ఊపిరిపీలుస్తూ బ్రతికి ఉన్నారు.

### స్వామీజీ చర్య

ఈ 9 వ అఖిలభారత కిసాన్ మహాసభకు స్వామిసహజానంద సరస్వతి హాజరు కాలేదు. కిసాన్‌సభకు శంకుస్థాపనచేసిన వారిలో ఆయన ఒకరు. మొదటినుంచీ కిసాన్ సభలో ఆయన ప్రముఖస్థానం అలంకరిస్తూ వచ్చారు. ఇప్పుడు దానినుంచి విడిపోయారు. కిసాన్‌సభను రద్దుచేయబోయి, ఒక డిక్టేటరులా ప్రవర్తించారు. కిసాన్‌సభ నంతనూ రద్దుచేసే శక్తి, ఆ అధికారం, తనకుగలదని స్వామీజీ అభిప్రాయపడ్డారు. ఏప్రజాస్వామ్య సంస్థలోను అలా జరగదు. ఎంత పెద్ద అధికారపదవిలో ఉన్నా, ఎవరూ సంస్థనుమాత్రం రద్దుచేయజాలరు. అట్టి అధికారాన్ని కిసాన్ సభ అధ్యక్షునికిచ్చి యుండలేదు. అలా యిచ్చి ఉంటే, అది ప్రజాస్వామ్య సంస్థ అయివుండేదేకాదు. సెంట్రల్ కిసాన్ కౌన్సిల్‌కి, అఖిలభారతకిసాన్ కమిటీకి, మాత్రమే అట్టి అధికారముంది. స్వామీజీ చర్యవల్ల, తన పదవియొక్క గౌరవానికే భంగంకలిగించుకున్నారు. వ్యక్తుల అభిప్రాయాలకంటె సంస్థగొప్పదనే ప్రాథమిక సూత్రాన్ని స్వామీజీ పూర్తిగా మరచినట్లుంది. అలా మరచిపోక పోయినట్లయితే, ఇప్పటి స్థితిలో ఆయన పడియుండేవారుకాదు. తాను చేసిన చర్యకు ఆయనవిచారం ప్రకటించడానికి అవకాశం ఇంకా ఉంది. తిరిగి కిసాన్ సభలో ఆయన చేరవచ్చు. ఇప్పుడైనా అలా చేరవలసిందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

### ముందు కర్తవ్యం

ఎక్కడైతే కరువురాకాసి విలయనృత్యం చేసిందో, ఎక్కడైతే లక్షలకొలది ప్రజలు అంటురోగాల వాతబడ్డారో, అక్కడ రైతాంగ జీవితాన్ని పునరుద్ధరించ వలసిన బాధ్యత కిసాన్ సభపైఉంది. పోయిన భూములన్నీ తిరిగిరైతుల కిప్పించడానికి తీవ్రప్రయత్నాలు సల్పవలసియుంది. చేతిపనులుతిరిగి పూర్వం మాదిరిగా తలయెత్తడానికి కిసాన్‌సభసాయం చేయాలి. ఎందుకంటే, ఆ వృత్తులు బాగుపడినప్పుడే రైతు కూడా బాగుపడతాడు. రైతు పండించే పంటలకు న్యాయమైన ధరలు వచ్చేలాకూడా కిసాన్‌సభ పోరాడాలి. ప్రభుత్వం కనీసధరలు, గరిష్ఠధరలు నిర్ణయించునట్లుఅందోళన చేయాలి. దొంగ వ్యాపారాన్ని నిర్మూలించడానికూడా కిసాన్‌సభ నడుంకట్టి పనిచేయాలి. దొంగవ్యాపారస్థులు రాబందుల కంటె కూడా దుర్మార్గులు. రాబందులు చచ్చిన శరీరాలను మాత్రమే తింటా[illegible] దొంగవ్యాపారస్తులు బ్రతికున్నవారినే [illegible] పిప్పిచేస్తారు!

[illegible]కాదు. దేశానికంతకు ఆహారంగ[illegible] [illegible]సినది రైతాంగం. [illegible] తాం [illegible] [illegible]పండించడా[illegible] సభ [illegible]

[illegible] ప్రజా ప్రతి[illegible] జాతీయ ప్రభుత్వ స్థాపనకై కిసాన్‌సభ అందోళన చేయవలసి ఉంది. రాజకీయ ఖైదీల విడుదలకై పనిచేయాలి. దేశంలో పౌరసత్వహక్కులకై పోరాటం జరపాలి. ఇవన్నీ సాధించాలంటే, కాంగ్రెసు ముస్లింలీగులమధ్య సామరస్యం సమకూరాలి. అందుకు కిసాన్‌సభ ఎడతెగని ప్రచారం చేయవలసియుంది.

## కంచు కాగడా

●

రెండుపడవలమీద కాళ్ళువేయడం కొంత మందికి సరదా! సమయానుకూలంగా తమకు అనుకూలమైన మార్గం చూచుకుందా మనుకునే అవకాశవాదుల తరహా అది.

ఆచార్య రంగాగారు ఈ విషయంలోసుప్రసిద్ధులు. అవి యుద్ధానికి పూర్వపురోజులు. ఒక వైపున ఆంధ్రరాష్ట్ర రైతుసంఘంలో రంగాగారు ప్రముఖస్థానంలో వుండేవారు. మరోవైపున జమీన్‌రైతు సంఘాన్ని ప్రత్యేకంగా వుంచమని సలహాలిచ్చేవారు! అవి చాలవా అన్నట్లుగా రంగాగారు 'దక్షిణ ఇండియా కార్మిక-కర్షక ఫెడరేషను' అను పేపరు సంస్థను మద్రాసులో అట్టిపెట్టుకునేవారు. ఒకే విషయంపై మూడు సంస్థల తరపున మూడు స్టేటుమెంటులు పత్రికలకు విసరిపారవేసేవారు. అది వారికొక సర్దా! వారు 'లీలామానుష విగ్రహాలు' కారండీ మరి!

ఏకాలానికి ఏది ప్రాప్తించుతుందో ఎవరికి తెలుసునండి! అందుచే పైమూడు సంస్థలతోనే సంతృప్తిపడ దలచుకోలేదు రంగాగారు! ఇంకో రహస్య జేబీ సంస్థను నిర్మించారు తమ కొరకు. అదే రైతురక్షణసంఘం. దీనిప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలిసేదికాదు. ఏయేఅర్హతలుంటే సభ్యులుగా చేర్చుకుంటారో ఎవరూ ఎరుగరు. కాని ఆ సంస్థ తరపున రంగాగారి స్టేటుమెంట్లుపత్రికలకు పరుగులుతీస్తూవచ్చేవి.

అపుడు రైతుసంఘాలలో కలసి పని చేస్తున్న మిత్రులు 'ఇదేమిటండీ రంగాగారు! ఒకే ఆశయం కోసం పనిచేస్తున్నప్పుడు ఇన్ని సంస్థలెందుకండీ' అని ప్రశ్నించేవారు. ఊహూ, సమాధానం వుండేగా జవాబు చెప్పడానికి!

పోనీండి! అవన్నీ గడచిపోయిన రోజులు. ఇపుడు త్రవ్వడమెందుకంటారా! ఇప్పటి విషయాలే మనవి చేస్తాను వినండి!

రంగాగారు యీ మధ్య కాంగ్రెసు మహాసముద్రంలో కలసిపోయారు. ఇంకో పార్టీ వద్దు. కాంగ్రెసు నాయకత్వాన కిసాన్ కాంగ్రెసు సంస్థను నిర్మించాలంటున్నారు గదా! ఆచరణలో ఏమిచేస్తున్నారో చూడండి!

సరే! వారే బహిరంగంగా కావాలంటున్న కిసాన్ కాంగ్రెసు వుండనే వుందిగదా. అది నెంబరు 1. వారి ముఠావారే "ఆంధ్ర రాష్ట్ర రైతుసంఘం రిజిస్టర్డు" యింకా కొనసాగించుతున్నారు. ఇది నెంబరు 2. అంటే రంగాగారు ఒకే ఆశయం కోసం రెండు సంస్థలునడుపుతున్నారు.

"వాములు తినే స్వాములకు పచ్చగడ్డి ఫలహారమా" అనే సామెత వుందిలెండి! పై రెండు సంస్థలు చాలక రంగాగారు నెంబరు 3 జేబీ సంస్థను నిర్మించారు. ప్రతిజ్ఞ అంటే నిజంగా ముందు రంగాగారిని చెప్పే మరొకరిపేరు చెప్పాలి సుమండీ!

మార్చి 31 తేదీన న్యూఢిల్లీలో ఆచార్య రంగాగారు 'గ్రామీణ ప్రజామండలి' అనే సంస్థను నిర్మించారనేవార్త పత్రికలన్నిటిలో ప్రకటించబడింది. ఆ సందర్భంలో ఇండియా ప్రభుత్వ విద్యాశాఖ సభ్యుడు సర్ జోగేంద్రసింగుగారికి 'గ్రామీణప్రజామండలి' అధ్యక్షుడు రంగాగారు విందుచేశారనివార్త.

ఇందులో విచిత్రం చూడండి. 'మాది నాన్ కోపరేషన్ పద్ధతి' అని చెప్పుకునేకాంగ్రెసు భక్తుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. మరో వైపున ప్రభుత్వోద్యోగులతో విందులుకుడువరాదనికాంగ్రెసుతీర్మానానికివిరుద్ధంగా ప్రభుత్వ సభ్యునికి విందుచేశాడు. ఆ సందర్భంలో రంగాగారు యిలా చెప్పారట, "అన్నిపార్టీలకు చెందిన కిసానులు రాజకీయాలతో సంబంధం లేకుండా కలుసుకోగలందులకు గ్రామీణ ప్రజామండలి ఉద్దేశింపబడింది" (ఆంధ్రప్రభ ఏప్రిల్ 2 వ తేదీ)

'కోడలికి బుద్ధిచెప్పి అత్త తెడ్డునాకిందంటారు' యిదే కాబోలు. రైతుసంఘాలలో అన్ని పార్టీలవారు వుండి ఐకమత్యంతో రైతుల క్షేమంకోసం పనిచేదామని కమ్యూనిస్టుల వాదన. కాని ససేమిరా వీల్లేదన్నారు రంగాగారు. కిసాన్ కాంగ్రెస్ అని వేరే పోటీసంస్థను నిర్మించడానికి పూనుకున్నారు. అది కాంగ్రెసుజెండాక్రిందనే వుండాలనీ, ఇతర పార్టీలవారికి తావులేదనీ అంటున్నారు. కాంగ్రెసు పేరుతో రైతువుద్యమాన్ని చీల్చడానికి ప్రయత్నించుతున్నారు. అంతటితో ఆగక, తమ రిజిష్టర్డు సంఘం సాగించుతూనే వున్నారు. అదీచాలక 'గ్రామీణప్రజామండలి' అని ఇంకో జేబీ సంస్థను నిర్మించుకున్నారు. దీనిలో అందరూ, ప్రభుత్వోద్యోగులుకూడ వుండవచ్చునంటున్నారు.

ఒకవైపున ఆగష్టు పోరాటాన్ని ఎదిరించిన వారితో మాకు తెగతెంపు లంటున్నాడు రంగాగారు. రెండోవైపున ప్రభుత్వ సభ్యులకు విందులుచేస్తున్నాడు. రంగాగారి వాదనకు మూడు ముఖాలు కాబోలు! కిసాన్ కాంగ్రెసులో ఒక రకంగాను, రిజిష్టర్డు సంఘంలో యింకోవిధంగాను, గ్రామీణ ప్రజామండలిలో మరోరకంగాను ప్రత్యక్షమవుతుంది. మాటనిలుకడ స్థిరమైన నడువడి ఇవి ఎచటికంతర్ధాన మయ్యాయో! హాతోస్మి!!

## కృష్ణాజిల్లా మహిళా మహాసభ

ఏప్రిల్ 29, 30 తేదీలలో

కాటూరులో

సభకు వచ్చే ప్రముఖులు

హాజరాబీగమ్: అఖిలభారత మహిళామహాసభ స్టాండింగుకమిటీ మెంబరు

పెరిన్‌రమేశ్: ,,

కల్పనాదత్తు: బెంగాల్

యశోదాబాయి: హైద్రాబాదు

పెద్దాడ కామేశ్వరమ్మ: మైసూరు

డాక్టరు ద్వారకాబాయి: గుంటూరు

సరోజినీదేవి ఎం. ఏ: గుంటూరు లేడీహేంప్ కాలేజి ప్రిన్సిపాల్

కళాప్రదర్శన, ఆరోగ్యప్రదర్శన, సోవియట్ ఎగ్జిబిషన్, ఇతర వైజ్ఞానిక ప్రదర్శనలుంటాయి

## ప్రజాశక్తి చందావివరాలు

★

| | |
|---|---|
| సంవత్సరం చందా | 5—0—0 |
| అర్ధసంవత్సరం చందా | 2—8—0 |
| మూడునెలలచందా | 1—4—0 |



★ సంపాదకీయం

## రూజ్‌వెల్టు అస్తమయం

★

అధ్యక్షుడు రూజువెల్టు 12 వ తేదీని ఆకస్మికంగా అస్తమించాడు.

రూజ్‌వెల్టు మరణించే, అమెరికన్ డిమాక్రటిక్‌పార్టీ ఒకకర్ణధారిని కోల్పోయింది. అమెరికన్ ప్రజలు తమ ప్రముఖనాయకుని కోల్పోయారు. ప్రపంచ ప్రజలకొక గాఢ మిత్రుడులేని కొరత ఏర్పడింది.

రూజ్‌వెల్టు మరణంవల్ల ఒక్క అమెరికన్ ప్రజలకేగాక, ప్రపంచ అభ్యుదయశక్తులకు తీరనినష్టం గల్గింది. దుష్ట ఫాసిస్టుశక్తులను నిర్మూలించి, విజయపతాకంచేపట్టి, శాంతి వ్యవస్థకు పునాదివేయనున్న ఈ సమయంలో రూజువెల్టువంటి ఒక ప్రజాస్వామ్య నాయకుడు లేనిలోపం కన్పించుతూనేవుంటుంది.

1933 లో మొట్టమొదటసారి రూజ్‌వెల్టు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యక్షుడయ్యాడు. అప్పటి నుండి ఆయనను వరుసగా అమెరికన్లు అధ్యక్షస్థానానికి యెన్నుకుంటూ వచ్చారు. వరుసగా నాల్గుసార్లు అధ్యక్షపదవికి పోటీచేసి,జయించడం అమెరికాచరిత్రలో అపూర్వ విషయం. ఈ అఖండ విజయానికి, రూజ్‌వెల్టు అనుసరించుతూవచ్చిన పంథాయే కారణం.

1933 లో రూజ్‌వెల్టు అధ్యక్షస్థాన మలంకరించేసరికి, అమెరికా పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. ప్రపంచంలోని పెట్టుబడిదారీ దేశాలన్నిటి వలెనే, అమెరికాకుకూడ ఆర్థిక మాంద్యం ఏర్పడింది. బ్యాంకులు దివాలా తీయసాగాయి. కార్మికులు నిరుద్యోగులు కాజొచ్చారు. రైతులపరిస్థితులు కూడ విషమించ జొచ్చాయి.

రూజ్‌వెల్టు

ఇట్టి స్థితిలో రూజ్‌వెల్టు దేశ పరిస్థితులను కొంతవరకు చక్కబెట్టగలిగాడు. ఆర్థిక సౌష్టవం లేని బ్యాంకులను మూయించివేశాడు. కార్మికులనిరుద్యోగం తొలగించడానికి కొత్తపనులు (రిలీఫ్ ప్రాజెక్టులు) ప్రారంభించాడు. కార్మికులు సమిష్టిగా వేతనాలను అడిగేహక్కును (కలెక్టివ్ బార్గెయినింగ్) కల్పించాడు. వృద్ధులకు, రోగులకు నిరుద్యోగులకు రక్షణనిచ్చే "సోషల్ సెక్యూరిటీ" బిల్లును ప్రవేశపెట్టాడు. ఋణవసతులు కల్పించి, వడ్డీరేట్లు తగ్గించి, వ్యవసాయఅప్పుల విధానంలో సంస్కరణలు గావించి, వ్యవసాయదారులకు కొన్ని వసతులు కల్పించాడు.

ఇంతేగాదు. విప్లవానంతరం సోవియటు యూనియన్‌ను గుర్తించకుండా దానిని వెలిబెట్టారు అమెరికన్ రాజకీయవేత్తలు. రూజ్‌వెల్టుహయాంలో ఆ వినాశకరమైన పంథాకు స్వస్తిచెప్పి, సోవియటుతో అమెరికా రాజకీయ సంబంధాలు పెట్టుకొంది.

ఈ మహాయుద్ధంలోగూడ, రూజ్‌వెల్టు చాలవరకు అభ్యుదయపంథానే చేపట్టాడు. "మనకీ యుద్ధంతో సంబంధం లేదు—మనం దూరంగా వుండాలి" అని చెప్పిన ఫాసిస్టు అనుకూలురను రూజ్‌వెల్టు తీవ్రంగా ఎదిరించాడు.

"అరువు – కవులు" బిల్లుద్వారా మిత్రరాజ్యాలకు సప్లయిలు అధికంచేయ గలిగాడు. 1941 ఆగస్టులో "అట్లాంటిక్ చార్టర్" ను ప్రకటించినవారిలో రూజ్వెల్టుకూడా ముఖ్యుడు. "అట్లాంటిక్ చార్టర్"ద్వారా ప్రపంచ ప్రజలందరికీ తామెందుకు పోరాడుతున్నామో, ఆ ఆశయాన్ని వ్యక్తపరచగలిగాడు.

మిత్రరాజ్యత్రయ ఆశయమైన ఫాసిస్టు నిర్మూలనకు, ప్రపంచశాంతి వ్యవస్థా నిర్మాణానికి, తన శాయశక్తులా రూజ్‌వెల్టు పనిచేస్తూ వచ్చాడు. అగ్రరాజ్యాలలో పొరపొచ్చాలు కల్గింపజూచే బయటి శత్రువులను, దేశంలోని శత్రువులను గట్టిగా ఎదుర్కొన్నాడు.

ఇంతెందుకు? రూజ్‌వెల్టుపంథా, భావిప్రపంచ వ్యవస్థలో కూడ అభ్యుదయకరమైన మార్పులు తీసుకువచ్చే దనడానికి అనేక నిదర్శనాలున్నాయి. గత ఎన్నికలలో అతడు అనేక వాగ్దానాలుచేశాడు. సైనికులకు వోటింగ్‌హక్కు ఇవ్వాలన్నాడు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలన్నాడు. 6 కోట్ల మందికి పని కల్పించుతానన్నాడు. యుద్ధంనుండి తిరిగివచ్చే సైనికుల విషయం మరచిపోగూడదన్నాడు. స్వార్థంకోసం దేశాన్నిసైతం అమ్మివేయ సిద్ధమయ్యే గుత్తవ్యాపారుల ప్రాబల్యం నాశనం చేయడానికి కార్టెల్సు (గుత్తవ్యాపార సంస్థలు) రద్దుచేయాలన్నాడు.

ఇంతేగాక, ఫిలిప్పైన్సు ప్రజలకు స్వాతంత్ర్యం ప్రకటించాడు. చైనా, ఇండియా మొదలగు వాటిపట్ల చర్చిల్‌బోటి అభివృద్ధి నిరోధకు లవలంబించే వైఖరిని రూజ్‌వెల్టు సమర్థించుటలేదన్నది స్పష్టమైన విషయమే.

బెర్లిన్‌కోట రేపోమాపో కూలనున్నది. ఫాసిస్టు దుష్టగ్రహాలు రాలిపోనున్నాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలో భావి ప్రపంచ వ్యవస్థకు పునాదిరాళ్ళు వేయనున్న ఈ సమయంలో రూజ్‌వెల్టు మరి లేడు.

రూజ్‌వెల్టు స్థానే అధ్యక్షుడయిన హారీట్రూమన్, రూజ్‌వెల్టు అడుగుజాడలనే నడవ ప్రయత్నించుతాడనుట నిజమే. కాని, అమెరికాలో అభివృద్ధి నిరోధకశక్తులు మరొకసారి విజృంభింపవచ్చు. ట్రూమెన్‌ను దెబ్బకొట్టడానికి ప్రయత్నించవచ్చు మిత్రరాజ్యాలలో చీలికలు తేవాలని కాంక్షించవచ్చు. కాని మిత్రరాజ్య ప్రజల ఉద్యమం, గాఢమైత్రి, సోవియటు, ఫాసిజాన్ని అంతమొందించుటలో ప్రముఖపాత్ర వహించుతున్న సోవియటు అండ, అట్టి అవకాశానికి తావులేకుండా చేస్తాయని ఆశిస్తున్నాము.

★ సమస్యా పరిష్కారానికి

## సప్రూకమిటీ సూచనలెంతవరకు తోడ్పడతాయి

—— కంభంపాటి సత్యనారాయణ

గాంధీ - జిన్నా సంప్రతింపులు విఫలమయాక, మన దేశంలో వివిధవర్గాల మధ్య సామరస్యం కుదర్చడంకోసం ఒక సంఘం ఏర్పడింది. దానికి మితవాదపక్ష నాయకుల్లో ఒకరైన సర్ తేజ్‌బహదూర్ సప్రూ అధ్యక్షుడు. సప్రూ గాంధిజీ ఆశీర్వచనం పొంది, వివిధ పక్షాలవారి నుండి అభిప్రాయాలు సేకరించసాగాడు. చివరికి, మొన్న 8 వ తేదీని ఆసంఘం గావించిన సూచనలు పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. సాంఘిక సమస్యను పరిష్కరించడానికి, రాజకీయ ప్రతిష్టంభన అంతంజేయడానికి, అవి యెంతో సాయపడతాయని కొందరు ఆశపడుతున్నారు. వాటిని బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరిస్తే ఎంతబాగుండునని లండన్‌వైపు దృష్టులు నిగిడ్చి చూస్తున్నారు.

అసలు, సప్రూకమిటీచేసిన సూచనలేమిటి?

### కమిటీ సూచనలు

1. భారత రాజ్యాంగచట్టాన్ని తయారుచేయవలసింది 160 మంది ప్రముఖులు. వారిలో 51 మంది ముసల్మానులు 51 మంది హిందువులు, 20 మంది నిమ్నజాతులకు చెందినవారు, జమీందార్లు, వర్తకులు, పారిశ్రామికులు, కార్మికులు, స్త్రీలు కలిసి 16 గురు; 7 గురు క్రైస్తవులు, 8 గురు సిక్కులు, ఆదిమవాసులు 3 గ్గురు, ఆంగ్లోఇండియన్లు ఇద్దరు, యూరపియన్ ఒకడు, మిగతావారు ఒకరు - ఉంటారు. ఈ 160 మందిని ఎన్నుకునేది వివిధరాష్ట్రాల శాసనసభ సభ్యులు. ఇట్టి రాజ్యాంగనిర్మాణసభలో హాజరై వోటుచేసిన వారిలో ముప్పాతికమంది అనుకూలంగా వోటుచేసినప్పుడే ఏనిర్ణయమైనా అమలుజరగాలి. అట్టి నిర్ణయాల ఆధారంతో బ్రిటిష్ ప్రభుత్వం నూతన రాజ్యాంగచట్టాన్ని అమలు జరపాలి. ఏ విషయంమీదనైనా ముప్పాతికవంతు మెజారిటీ రాకపోతే, బ్రిటిష్ ప్రభుత్వం తన యిష్టంవచ్చినవిధంగా ఆ సమస్యలపై నిర్ణయం చేయవచ్చును.

2. భారతదేశాన్ని రెండు లేక, అంత కంటె ఎక్కువ స్వతంత్ర రాజ్యాలుగా విభజించడం న్యాయసమ్మతమైన పద్ధతికాదు. అట్టి విభజన అమల్లోకివస్తే, భారత దేశం యొక్క శాంతికి, అభ్యున్నతికి భంగం వాటిల్లుతుంది. అందువల్ల రాజ్యాంగ వ్యవహారాలలో భారతదేశం ఏకఖండంగానే ఉండాలి. ఏరాష్ట్రం భారత రాజ్యాంగంలో చేరకుండా వేరే ఉండడానికి వీల్లేదు; అలాచేరిన రాష్ట్రంవిడిపోవడానికి వీల్లేదు.

3. కేంద్రశాసనసభలు రెండూ ఒక "ప్రభుత్వ ప్రతినిధి"ని ఎన్నుకుంటాయి. అలా ఎన్నుకునేటప్పుడు వోటర్లకు సంపూర్ణమైన స్వేచ్ఛఉన్నాసరే; లేదా కొన్ని పెద్దసంస్థానాధీశ్వరులనుంచి ఒకనిని ఎన్నుకోవాలని నిబంధనఉన్నాసరే.

4. కేంద్రశాసనసభలోఉన్న మొత్తం స్థానాలలో 100 కి 10 జమీందార్లకు, వర్తకులకు, పారిశ్రామికులకు, కార్మికులకు, స్త్రీలకు "రిజర్వు" చేయాలి. మిగతాస్థానాలకు హిందువులు, ముసల్మానులు,సిక్కులు, క్రైస్తవులు, ఆంగ్లోయిండియన్లు ఇతరులు ఎన్నుకోబడతారు. ముసల్మానులు గనుక సమిష్టినియోజకవర్గాలకు అంగీకరిస్తే, సగంస్థానాలు హిందువులకు, సగం ముసల్మానులకు (నిమ్నజాతులు, జమీందార్లు, వర్తకులు, పారిశ్రామికులు, కార్మికులు, క్రైస్తవులు, సిక్కులు, ఆంగ్లోఇండియన్లు, స్త్రీలుమినహా) యివ్వవచ్చును. ఇందుకు ముసల్మాను లంగీకరించకపోతే, హిందువులు యిప్పటికంటె యెక్కువ స్థానాలు కోరవచ్చు.

5. కేంద్రప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రత్యేకించబడగా మిగిలిన అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలి. ఒక రాష్ట్రానికి - మరొక రాష్ట్రానికి మధ్య స్వేచ్ఛావ్యాపారం చేసుకొనే అవకాశం ఉండాలి. ఒక రాష్ట్రప్రభుత్వం యితర రాష్ట్రాలనుంచి వచ్చేసరుకులమీద దిగుమతిసుంకాలుండరాదు.

6. కేంద్రంలో హిందువులు, ముసల్మానులు, నిమ్నజాతులు, సిక్కులు, ఇండియన్ క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లు సభ్యులుగా ఉన్న సంయుక్త మంత్రివర్గం ఉండాలి. కేంద్రశాసనసభలో ఉన్న నిష్పత్తి (Proportion) ప్రకారమే మంత్రివర్గంలోకూడా ఉండాలి. పైవారిలో ఏఒక్కరు మంత్రివర్గంలో చేరడానికి నిరాకరించినా, మిగతావారితో మంత్రివర్గం ఏర్పడాలి.

ఈ సూచనలు హిందూ - ముస్లిం సమస్యపరిష్కారానికెంతవరకు ఉపకరిస్తాయి?

### క్రిప్సు సూచనలకంటె అధ్వాన్నం

ఒక్కొక్క అంశాన్నితీసుకుని పరిశీలిద్దాం. రాజ్యాంగ నిర్మాణసభలో ముప్పాతికవంతు మెజారిటీ ఉంటేనేగాని ఏ నిర్ణయమూ ప్యాసైనట్టు లెక్కకాదు. ఉదాహరణకు 160 మంది సభ్యులున్న రాజ్యాంగనిర్మాణసభలో 120 మంది అనుకూలంగా వోటుచేస్తేనే ఆ తీర్మానం అమల్లోకి వస్తుంది.

కాంగ్రెసు - ముస్లింలీగు కలిసి ముసల్మానుల స్వయం నిర్ణయకోర్కెను రాజ్యాంగ నిర్మాణసభలోబలపరచినప్పటికి, పై నిబంధన ప్రకారం తీర్మానం ప్యాసుకాకుండా పోవచ్చును. ఎలా అంటే, హిందూమహాసభ సిక్కుప్రతినిధులు, నిమ్నజాతులవారి సహకారంతో ముప్పాతికవంతు మెజారిటీ తీర్మానానికి రాకుండా చేయగల్గుతారు. కాంగ్రెసు సభ్యులే స్వయంనిర్ణయ కోర్కెను వ్యతిరేకిస్తే, యిక చెప్పనవసరమేలేదు. కాంగ్రెసు సభ్యులు హిందూమహాసభవారి బలంతోను, సిక్కుల - నిమ్నజాతులవారి సహకారంతోను, ముస్లిం సభ్యుల్ని ఓడించవచ్చు.

ఈ విధంగా ముస్లింలలో ఇంచుమించు 100 కి 80 మంది స్వయంనిర్ణయహక్కును బలపరచినా, ముప్పాతికవంతు మెజారిటీతో దాన్ని సులభంగా వోడించవచ్చు. కనుక యీ ప్రధానసమస్యపై రాజ్యాంగ నిర్మాణసభలో ప్రతిష్టంభన యేర్పడక మానదు.

ఈ సమస్యను క్రిప్పు యెలాపరిష్కరించాడంటే. సాధారణ మెజారిటీ సూత్రాన్నిబట్టి నిర్ణయాలు అమలుజరగాలన్నాడు. అనగా 160 మంది సభ్యులున్న సభలో 81 మంది అనుకూలంగా వోటుచేస్తే, అది అమలుజరగాలన్నాడు. ఇది యెంతో చక్కనిపద్ధతి. తీర్మానంయొక్క మంచిచెడ్డలను బట్టి వోటింగు జరుగుతుంది. ఈ విషయంలో సప్రూకమిటీ ఎంతో పాడుపంథా అవలంబించిందని చెప్పవచ్చు. ఇంతేకాదు. ఏ సమస్యమీదనైనా ముప్పాతికవంతు మెజారిటీ లేకపోయినట్లయితే, ఆ సమస్యను (మిగతా 4 వ పేజీలో)

# సప్రూకమిటీ సూచనలెంతవరకు తోడ్పడతాయి

★

(3వ పేజీ తరువాయి) నిర్ణయించే అధికారాన్ని బ్రిటిష్ ప్రభుత్వం యొక్క చేతుల్లో పెట్టారు సప్రూకమిటీవారు. క్రిప్సు అలాగాక, సాధారణ మెజారిటీ సూత్రాన్నిబట్టి ప్యాపైన ప్రతినిర్ణయాన్ని బ్రిటిష్‌ప్రభుత్వం ఆమోదించి తీరాలన్నాడు. అంటే అర్థం, క్రిప్సు అంతిమ నిర్ణయాధికారాన్ని భారతీయులకు విడిచి పెట్టాడు. సప్రూకమిటీ బ్రిటిష్ పాలకవర్గానికి విడిచిపెట్టింది. పైకి ముస్లింలకూ, హిందువులకూ సమానస్థానా లిచ్చినట్లు కనపడినా, అంతిమ నిర్ణయాలన్నీ బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లో వుంటాయి.

ఈ విషయంలో కాంగ్రెసు సూచించిన పద్ధతి ఎన్నోరెట్లు అభివృద్ధికరంగా ఉంది. రాజ్యాంగ నిర్మాణసభకు జరిగే ఎన్నికల్లో యుక్తవయసు వచ్చిన భారతీయులందరూ వోట్లు యిస్తారు. ముసల్మానులు ప్రత్యేక నియోజక వర్గాలద్వారా ఎన్నుకోబడవచ్చు. అల్పసంఖ్యాక సమస్యలపై నిర్ణయాలన్నీ మెజారిటీ - మైనారిటీలద్వారా గాకుండా, ఒడంబడికలద్వారా జరగాలి. అలా జరగడం సాధ్యంకాకపోతే, అంతిమ నిర్ణయాధికారం నిష్పాక్షికమైన అంతర్జాతీయ న్యాయవేత్తలకు విడిచిపెట్టాలి.

## పాకిస్తాన్ సమస్య

రెండవ అంశం ముస్లింజాతుల స్వయం నిర్ణయాధికారానికి సంబంధించినది. ఎట్టి పరిస్థితులలోను రెండు, లేక అంతకంటె ఎక్కువ స్వతంత్ర రాజ్యాలు ఉండరాదనీ, భారతదేశం ఏకఖండంగానే ఉండితీరాలనీ, సప్రూకమిటీ సిఫార్సుచేసింది. ఈ విషయంలో కూడా క్రిప్సుసూచన యింతకంటె అభివృద్ధికరంగా వుంది. ముస్లింలు మెజారిటీగా వున్న ప్రాంతాలలో 100 కి 60 మంది అనుకూలంగా వోటుచేస్తే, భారతదేశంనుంచి విడిపోవచ్చునని క్రిప్సు అంగీకరించాడు. కాంగ్రెసుకూడా, ఈరాష్ట్రాన్ని బలవంతంగా భారతరాజ్యాంగంలో చేర్చము అని హామీ యిచ్చింది. గాంధీ -జిన్నా సంప్రదింపుల సమయంలో గాంధీజీకూడ కొన్ని షరతులమీదపాకిస్తాన్ సూత్రానికి అంగీకరించాడు. కాని, సప్రూకమిటీ పెద్దలు ఎట్టి కారణాలు చూపకుండా, స్వతంత్ర రాజ్యాలు దేశానికి అరిష్టదాయకమనే నిర్ణయానికి వచ్చారు. ప్రత్యేక ప్రాంతాలకు విడిపోయే హక్కు ఇస్తే, భారతదేశంలో అశాంతి ప్రబలుతుందనే అభిప్రాయానికి వచ్చారు. ఎందుకు, ఎలా ప్రబలుతుందో చెప్పలేదు. అలా విడిపోయిన రాష్ట్రాలు భారతదేశంమీద దాడి చేస్తాయనే హిందూ మహాసభదుష్ప్రచారానికివీరుమరింతచేయూత నిచ్చారు. ఎన్నోసార్లు ముస్లింలీగ్ నాయకులు, భారతదేశంతో పాకిస్తాన్ రాజ్యాలు స్నేహసంబంధాన్ని కలిగియుంటాయని అధికార రీత్యా ప్రకటనలు జేసినప్పటికీ, సప్రూకమిటీ పెద్దలు తిరిగి దండయాత్ర భయాన్ని చూపి ప్రజల్ని కలవర పెట్టడం "సామరస్య సంఘం" అని పేరుపెట్టుకున్న పెద్దలకు యెలా సాధ్యమయిందో వారికే తెలియాలి.

మరోవిషయం, "ప్రభుత్వ ప్రతినిధి"ని (వైస్రాయికి మరొకపేరు) ఎన్నుకోవడంలో కేంద్రశాసన సభ్యులు ఎవరినైనా ఎన్నుకోవచ్చు: లేదా, పెద్ద సంస్థానాధీశ్వరులలోను ఏ ఒకరినైనా ఎన్నుకోవలసిందను నిబంధన అయినా ఉండవచ్చునంటుంది సప్రూకమిటీ. అంటే, ఏ సంస్థానాధీశ్వరుల్ని జవహర్లాల్ వంటివారు ఫ్యూడల్‌వర్గానికి చెందిన ప్రజా శత్రువులుగా పరిగణించారో, వారిలోనే ఒకని వైస్రాయిగాఉండమని సిఫార్సు చేస్తున్నా రన్నమాట. అంటే, విదేశీ దోపిడీవర్గంస్థానే దేశీయ దోపిడీవర్గాన్ని అధికారంలో కూర్చో పెట్టడమన్నమాట.

## కేంద్ర శాసనసభ

ఇక కేంద్ర శాసనసభకు వద్దాం. 100 కి 51 స్థానాలు హిందువులకు, 51 స్థానాలు ముసల్మానులకుయిచ్చి, ఇద్దరికీమధ్య "సామరస్యం" సమకూర్చుతూన్నట్లు పైకికనబడినా, ఆచరణలో యిది ఎక్కడికి దారితీస్తుందో పరిశీలిద్దాం. ముసల్మానులు సమిష్టి నియోజక వర్గాలకు అంగీకరిస్తేనే యిలా జరుగుతుందనీ, అంగీకరించకపోతే హిందువులు ఇప్పటి కంటె ఎక్కువ సౌకర్యాలకోసం ఆందోళన చేయవచ్చుననీ, సప్రూకమిటీవారి సిఫార్సు! ప్రస్తుతం అమల్లోఉన్న ఎన్నికవిధానం ప్రత్యేక నియోజకవర్గాలు. అనగా మహమ్మదీయులు మహమ్మదీయులకే వోటుచేసేపద్ధతి. మొత్తం జనాభాలో ముస్లింలు అల్పసంఖ్యాకులుగా ఉన్నారుగాబట్టి, ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతి వారికి కొంత న్యాయం కలుగజేస్తుంది. కాంగ్రెసు దీన్ని వ్యతిరేకించుటలేదు. హిందూ మహాసభ మాత్రం, ఇంకా యెక్కువస్థానాలు హిందువులకు సంపాదించాలనే స్వార్థ దృష్టితో యీ ప్రత్యేక నియోజకవర్గాల పద్ధతి పోవాలని చాలాకాలంనుంచి ఆందోళన చేస్తూంది. ఈ ఆందోళనకు సప్రూకమిటీ బలం చేకూర్చిపెడుతూంది. ఎందువల్లనంటే, ముస్లింలు సమిష్టి నియోజక వర్గాలకు ఒప్పుకుంటేనే సమాన ప్రాతినిధ్యం (51 : 51) యివ్వవచ్చుననీ, ఒప్పుకోకపోతే హిందువులకు ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చేలా సమిష్టి నియోజకవర్గాల పద్ధతికి ఆందోళన చేయవచ్చుననీ సూచిస్తోంది. ఇది సూచన మాత్రమేకాదు; బెదరింపు! ముస్లింలను: "మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి (సమిష్టి నియోజకవర్గాలకు): లేకపోతే, జాగ్రత్త! ఇప్పుడున్న ప్రాతినిధ్యంకూడా మీకు లేకుండా పోతుంది!" ఇదీ "సామరస్య సంఘం"వారుసూచించిన సామరస్య విధానం!

## రెసిడ్యుయెరీ అధికారాలు

రెసిడ్యుయెరీ అధికారాలు (అనగా, కేంద్ర ప్రభుత్వాధికారాలు, రాష్ట్రప్రభుత్వాధికారాలు, మినహాతక్కినవి) కేంద్రానికికాకుండా, రాష్ట్రాలకే ఉండాలనిమరొకసూచన. ఈవిషయంలో సప్రూకమిటీ కాంగ్రెసుకు అనుకూలంగాను, హిందూమహాసభకు వ్యతిరేకంగాను, ఉన్నట్లు కనపడుతుంది. కాని, విడిపోయేహక్కు విషయంలో ముందుగానే మొండిచెయ్యి చూపించడంవల్ల, రెసిడ్యుయెరీ అధికారాలన్నీ రాష్ట్రాలకే ఉంటాయనడం ముస్లింలను మోసపుచ్చడానికే ఉపయోగపడుతుంది. హిందూ మహాసభకూడా యిందు కభ్యంతరం పెట్టదు!

పోనీ, ఆర్థికంగానైనా, వెనుకబడ్డ ముస్లిం రాష్ట్రాల అభివృద్ధికి సప్రూకమిటీవారు ఏమైనా సూచనలు చేశారా అంటే, అదీసున్న. ఎందుకంటే, ఒక రాష్ట్రానికీ మరొక రాష్ట్రానికీ మధ్య రవాణా సుంకాలు ఉండరాదనీ, స్వేచ్ఛావ్యాపారానికి అవకాశమివ్వాలనీ, వారంటున్నారు. పరిశ్రమలు తక్కువగా ఉన్న సరిహద్దు రాష్ట్రంలోకి, తూర్పుబెంగాల్‌లోకి, అస్సాం-సింధువంటి రాష్ట్రాలలోకి బొంబాయి, అహమ్మదాబాద్ సరుకులు స్వేచ్ఛగా, సుంకాలు లేకుండా,పోవచ్చును. బాగుపడేది బొంబాయి, అహమ్మదాబాద్ పారిశ్రామికులు, వ్యాపారస్తులు. వెనుకబడ్డ (పారిశ్రామికంగా) రాష్ట్రాలకు అభివృద్ధి అన్నమాటే ఉండదు. ఒకవైపు విదేశీసరుకులమీద ఎక్కువగా దిగుమతి సుంకాలుండాలని వాదిస్తూ, మరొకవైపు వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధిని అరకట్టడమే వీరి ఉద్దేశంగా కనబడుతోంది.

సంయుక్త మంత్రివర్గం శాసన సభకు బాధ్యత వహించి యుండాలని సప్రూకమిటీ సిఫార్సు. కాని, ఆ మంత్రివర్గంలో ఏ ఒక కమ్యూనిటీనైనా చేర నిరాకరిస్తే, మిగతావారు మెజారిటీ వోటును పురస్కరించుకుని, మంత్రివర్గం ఏర్పరచాలంటున్నారు. దీనిఅర్థం ఏమిటి? అధిక సంఖ్యాకుల నిర్ణయాన్ని అల్పసంఖ్యాకులమీద రుద్దడమేగా?

మొత్తంమీద, యీ "సామరస్య సంఘం" వారు చేసిన సూచనలన్నీ వివిధ పక్షాలవారి మధ్య ఏకీభావం కలుగజేయడానికి ఉపయోగపడవు సరిగదా, ఇప్పుడున్న అనుమానాలు, అపోహలు, అభిప్రాయభేదాలు ఇంకా యెక్కువ కావడానికే ఉపయోగపడతాయి. ఇంతేకాదు, సప్రూకమిటీ సూచనలను అంగీకరిస్తే, అధికారం భారతీయులచేతుల్లో ఉండదు; బ్రిటిష్‌పాలకులు ఇప్పటిమాదిరిగానే డిక్టేటరులై ఉంటారు. ఇందుకు కాంగ్రెసూ అంగీకరించదు; ముస్లింలీగూ అంగీకరించదు. స్వాతంత్ర్యంకోరే ఏ భారతీయుడు అంగీకరించడు.

ప్రజా జీవితంతో సంబంధం లేకుండా, న్యాయశాస్త్రదృష్టితో భారతదేశ సమస్యను పరిష్కరించబోయిన యీమితవాదప్రముఖులనుంచి ఇంతకంటె ఆశించగలిగిందేముంది?

## జాగ్రత్త!

★

దాదాపు 11 నెలలనుంచి ఒకవ్యక్తి మన ఆంధ్రదేశంలోతిరుగుతూప్రజలను మోసంచేసి డబ్బు వసూలుచేస్తున్నాడు. తాను అస్సాం విద్యార్థిననీయూ, బాంబులు వేసినప్పుడు పచ్చె ననీయు చెప్పి, తల్లి, చెల్లెలు, మొదలగువారిని అస్సాం తీసుకువెళ్ళడానికి డబ్బుకావాలని చెపుతున్నాడు. అంతేగాక తాను విద్యార్థి సంఘంలో పని చేసేవాడినని చెప్పి, ఆంధ్రదేశంలో కమ్యూనిస్టుపార్టీనాయకుల, విద్యార్థి నాయకులపేర్లు చెప్పి డబ్బుగుంజుతున్నాడు. మేము అతనిని పట్టుకుని అసలు విషయం తెలుసుకోగా, అతను చెప్పిన విషయాలన్నీ అబద్ధమని తేలింది. అతడు మోసగాడు. జేబుదొంగ. ఇకముందు ఇటువంటి మోసగాండ్రనుండి జాగ్రత్త పడండి.

## ఉత్తరవిశాఖలో వైద్యసహాయం

ఆంధ్ర మెడికల్ ఎసోసియేషన్‌వారు కొత్తగా సోంపేటలో ప్రారంభించినటువంటి క్యాంపు హాస్పిటలులో ఏప్రిల్ 1 నుండి 11 వ తేదీవరకు 8 మంది చికిత్సపొందారు. మందసా, అక్కుపల్లి, తలతంపర, సువ్వారిపేట మొదలగు ప్రాంతాలనుండి వలంటీర్లు వచ్చారు. వీరంతా కొత్తగ్రామాల్లో పని ప్రారంభించారు. మలేరియా నివారణకు క్వినైన్ మిక్చరు యివ్వట, కురుపులు కడుగుట, చర్మవ్యాధులకు మందులిచ్చుట మొదలగునవి చేస్తున్నారు. ప్రమాదకరమైన జబ్బులను సోంపేటలోని క్యాంపు హాస్పిటలుకు చేరుస్తారు.

1—4—45 నుండి సోంపేటలో ఒక ఉచిత భోజనశాలకూడా నడుపబడుతున్నది. సుమారు 50 మంది అనాథలు యిక్కడ ప్రతిరోజూ భోజనం చేస్తున్నారు. ప్రభుత్వం సప్లయి చేయుచున్న పాలు (పౌడర్డ్‌మిల్క్) యివ్వబడుచున్నవి.

వాలంటీర్లను, ఉచితభోజనశాలలను, గూడ విశాఖజిల్లా పీపుల్సు రిలీఫుకమిటీయే భరించుచున్నది. ఉత్తరవిశాఖ జిల్లా నివారణకై పీపుల్సు రిలీఫ్‌కమిటీ చేయుచున్న కృషికి విరాళములు విరివిగా యిచ్చి తోడ్పడగలరని ఆశిస్తున్నాను.

కో. గోవిందరావు,

కార్యదర్శి పీపుల్సు రిలీఫ్ కమిటీ.

## అల్యూమినుం కార్మిక ఉత్పత్తిసహకారసంఘం

●

"మన రాష్ట్రంలో ఇలాంటి కార్మిక, ఉత్పత్తిసహకార సంఘాలు స్థాపించడం కొత్త" అంటూ కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రారు శ్రీ సనకా రామారావు నాయుడుగారు రాజమండ్రిలో ఈ నెల మొదటి తేదీని 'అల్యూమినియం కార్మిక ఉత్పత్తి సహకార సంఘ లిమిటెడ్ కంపెనీ'కి ప్రారంభోత్సవం జరిపారు. "ఎన్ని ఆటంకాలు వచ్చినా లెక్కచేయక కార్మికులు పట్టుదలతో పని చేసి, తలా రు 5 లు చొప్పున షేరు ధనం రు 200 లకు పైగా ప్రోగుచేసి, కోఆపరేటివ్ డిపార్టుమెంటు సహకారం పొంది, ఈ కంపెనీని స్థాపించడం అభినందించవలసిన విషయం" అని ప్రశంసించారు. స్థానిక అల్యూమినియం వర్తకులువ్యతిరేక భావంతో ఉండడానికి కారణం ఈ సంఘ ఆశయాలు తెలియకపోవడమే నన్నారు.

ఇలాంటి సహకార సంఘాలవల్ల పదిమందికీ లాభంవుంటుందనే విషయాన్ని గుర్తించి వర్తకులు,ఇతరులు, అంతా దీనికితోడ్పడాలని శ్రీ సప్పా అప్పలస్వామిగారు విజ్ఞప్తిచేశారు. సంఘం జయప్రదంగా కొనసాగాలని ఇంకా పలువురు ఉపన్యసించారు.



# బెర్లిన్‌కి 13 మైళ్ల దూరంలో అమెరికన్ సేనలు

హిట్లరు దురాగతానికి బలి అయిన మొట్టమొదటి దేశం ఆస్ట్రియా. నేడా దేశానికి నాజీ బానిసబంధాలు తెగిపోతున్నాయి. రాజధాని వియన్నా నగరంపై విజయపతాకం ఎగురవేశాయి, మార్షల్ టాల్బుకిన్ సేనలు. జే గంటల విజయధ్వానాలు నలుదిశల మారుమ్రోగు తున్నాయి. విముక్తి పొందిన ఆస్ట్రియా ప్రజలు స్వాతంత్ర్యోద్రేకంతో నాజీ హంతకులపై కసితీర్చుకుంటున్నారు. నాజీ పోలీసు శాఖాధికారి, నగరంలోని జర్మన్ సేనాధిపతి ప్రజల ప్రతీకార జ్వాలలకు ఆహుతి అయ్యారు. వేలకొలదిగ ఆస్ట్రియా వాసులు వచ్చి రెడార్మీకి అన్నివిధాలతోడ్పడుతున్నారు. వియన్నానుచేబట్టి, వీర రెడార్మీ అప్పుడే ముందుకు సాగింది.

వియన్నాలో సుమారు 1,30,000 మంది నాజీమూకలు ఖైదీలయారు. అపారమైన యుద్ధసామగ్రి రెడార్మీ చేజిక్కింది. మొన్నమొన్ననే వశమయిన కోనిగ్సుబర్గులో 42,000 మంది జర్మన్ సైనికులు చచ్చారు; 92,000 మంది పట్టుబడ్డారు. వీరిలో కోనిగ్సుబర్గు సేనాధిపతి, 2000మందిఇతర సైనికోద్యోగులు, ఉన్నారు. వారంరోజుల్లో రెండున్నర లక్షలకు పైగా నాజీ సైనికులు నష్టపోవడం జర్మనీకి ఎంతదెబ్బో వేరే చెప్పనక్కరలేదు. ఇలా చావుదెబ్బలు తింటున్న నాజీజర్మనీపై ఆఖరుదెబ్బ తీయడానికి మార్షల్ జుకావ్ సిద్ధంగా ఉన్నాడు. ఓడర్‌నదిపై బెర్లిన్‌కి సుమారు 40 మైళ్ళ దూరంలో అపారమైన సేనాసమూహాన్ని సమీకరించాడు.

## అడక త్తెర

బెర్లిన్‌కి తూర్పున ఓడర్‌నది ఎలాంటిదో, పడమట ఎల్బ్‌నది అలాంటిది. వందమైళ్ళు పొడుగున మిత్రసేన లీనదిని చేరుకున్నాయి. బెర్లిన్‌కి నైరుతిగా మాగ్డెబర్గు అనే ముఖ్య రైల్వేకూడలి ఈ నదిమీదేఉంది. దీనికి ఉత్తరాన, దక్షిణాన అమెరికన్ సేనలు నదిని చేరుకొన్నాయి. ఒకటి రెండుచోట్ల నదిని దాటాయనికూడా వార్త. ఈ రంగంలో అమెరికన్ సేనలు బెర్లిన్‌కి సుమారు 13 మైళ్ల దూరంలోనేఉన్నాయి. (ఆఖరువార్త)దక్షిణాన అమెరికన్ సేనలు లీప్జిగ్ నగరాన్ని పక్కవాటుగా దాటి డ్రెస్డెన్ నగరానికి 38 మైళ్ళలోకి వచ్చేశాయి. ఈ నగరానికి కొద్దిదూరంలోనే సోవియట్ సేనలున్నాయి. ఇంకా దక్షిణాన, మరికొన్ని అమెరికా సేనలు జకొస్లొవేకియా సరిహద్దుకి 30 మైళ్ళదూరంలో ఉన్నాయి. లీప్జిగ్ రంగంలోను, జకొస్లొవేకియా ప్రాంతంలోను కొద్దిరోజుల్లోనే మిత్రరాజ్య సేనలూ, రెడార్మీ కలుసుకోగలవు.

ఉత్తరానకూడా మిత్రరాజ్యాల సేనావాహిని ఎల్బ్‌నదిమీదికి పొంగుకొస్తున్నాయి. బ్రిమెన్ నగర ప్రాకారాన్ని చేరుకున్నాయి మాంట్‌గమరీ సేనలు. అతి ప్రధానమైన జర్మన్ రేవు పట్టణం, ఎల్బ్‌నదికి ముఖద్వారం, అయిన హాంబర్గ్ వైపు చేతులు చాస్తున్నాయి. హానోవర్ నగరం అమెరికన్‌సేనల చేజిక్కింది.

అటు ఓడర్‌నదిపొడుగునా రెడార్మీ, ఇటు ఎల్బ్‌పైకి కమ్ముకొస్తున్న మిత్రరాజ్య సేనలు! ఇలా, వశించి పోగా మిగిలిన నాజీమూకలపై మిత్రరాజ్యఅడకత్తెరబిగుసుకొంటూంది.

## ఇటలీలో

యీ చిత్రాన్ని సర్వాంగ సంపూర్ణం చేస్తూంది, ఇటలీలో కొత్తగా ప్రారంభమైన బ్రిటిష్ సేనల విజృంభణ. చాలకాలం నుంచి ఇటలీరంగం స్తంభించిపోయింది. ఉత్తర ఇటలీలో ప్రజా స్వాతంత్ర్యోద్యమం బహుముఖాలుగా విజృంభించి, చేయూతనివ్వడానికి సిద్ధంగాఉన్నా, బ్రిటిష్‌సేనలు మాత్రం ఇంతవరకు కాలుకదపలేదు. ఇప్పుడయినా విజృంభించడం సంతోషదాయకం. రెడార్మీ, అమెరికన్ సేనలు కలిసి దక్షిణజర్మనీలో వ్యూహం పన్నుతున్నాయి. ఇటు దక్షిణ ఇటలీ నుండి కూడా ఇప్పుడు దండయాత్రలు. ఈ మధ్యనున్న విశాలరంగంలోని జర్మన్‌బలాలాలన్నీ తునాతునకలై నశించక తప్పదు.

## నాజీల తంత్రం

మిలిటరీరీత్యా ఇక లాభంలేదని నాజీలు గుర్తించారు. "మనం పూర్తిగా పతనమవడం ఇక కొద్దిరోజుల్లోనే" అని హిమ్లర్‌పత్రిక వాపోతూంది. ఇలా ఒప్పుకోవడంతోపాటు, నాజీలు తమ కుతంత్రాలనుకూడా బయటపెట్టారు. "మిత్రమండలిలో ఉన్న తగాదాల పరిష్కారానికి అవకాశం లేకుండా చేయగలిగామంటే మనం బ్రతికిబయటపడ్డామన్న మాటే!" అన్న ధోరణిలో గోబెల్సు గొంతు చించుకున్నాడు. శాన్‌ఫ్రాన్సిస్కోలో వార్సాలోని పోలెండు ప్రభుత్వానికి అమెరికా బ్రిటన్లు ప్రాతినిధ్యం నిరాకరించడాన్ని తీసుకొని, ఒక నాజీపత్రిక ఇలా రాసింది:

"మన శత్రువర్గంలో తగాదాలు స్పష్టమవుతున్నాయి; ఇప్పట్లో మనంతొందరగా లొంగిపోవడమే వాళ్ళకు కావలసింది. సంపూర్ణ విజయానికి వాళ్ళకదే అవకాశం. అందువల్ల మనం ఏరూపంలోనైనా ఈ యుద్ధాన్ని ఎంత కాలం పొడిగిస్తే అంతగా వాళ్ళ ఐక్యబలం క్షీణిస్తుంది." యుద్ధాన్ని యిలా కొనసాగించడానికివాళ్ల కరకుదారిన నాజీలను గెరిల్లా దళాలుగఏర్పాటుచేశారు. అనేకరూపాల్లో నాజీ విషప్రచారకులను దేశదేశాల్లోను నియమిస్తున్నారు. మిత్రమండలియొక్క ఐక్యత భగ్నమయ్యేదాకా ఈ గెరిల్లాయుద్ధాన్ని, ఈ విషప్రచారాన్ని కొనసాగించాలని నాజీల ప్లాను.

పశ్చిమరంగంలో కొన్నిచోట్ల నాజీ గెరిల్లా దళాలు చెలరేగినట్లుకూడా వార్తలు వచ్చాయి. ఇక ఇతర దేశాల్లో వీరు పన్నే కుట్రలకు ఫ్రాన్సు ఒక ఉదాహరణ. ఫ్రెంచి ఫాసిస్టు దోరియట్ బృందం ఒక కుట్ర పన్నింది. ఫ్రెంచి ప్రభుత్వం దీనిని బయటపెట్టి, కుట్రదారుల్ని బంధించింది.

## ప్రమాదకర ప్రచారం

అన్నిటికన్నా ప్రమాదకరమైన విషయం - శాన్‌ఫ్రాన్సిస్కో సమావేశానికి ప్రతికూలంగా సాగుతున్న ప్రచారం. శాన్‌ఫ్రాన్సిస్కో సమావేశం భగ్నంకావడం కన్నా నాజీలకు వరప్రసాదం ఇంకొకటుండదు. బ్రిటిష్-అమెరికన్ అభివృద్ధినిరోధక పత్రికలు, రాజకీయవర్గాలు, ఈ కార్యాన్ని నెరవేర్చడానికే సాయశక్తులా పనిచేస్తున్నాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలో వైట్‌రష్యా, యుక్రేన్‌లకు, వార్సాలోని పోలెండు ప్రభుత్వానికి, ప్రాతినిధ్యం ఇవ్వవలసిందని సోవియట్ కోరడాన్ని సాకుగాతీసుకొని "ఇంకేముంది? శాన్‌ఫ్రాన్సిస్కో సమావేశానికి పురిటిలోనే సంధి కొట్టింది"నీ, "సోవియట్ ఈ సమావేశాన్నుంచి విరమించుకోక తప్పదనీ, "ఇప్పట్లో ఈ సమావేశాన్ని వాయిదా వేయడమే ఉత్తమం"అనీ బాకాలూదడం సాగించాయి. రూజువెల్టు మరణంతో ఈ ఫాసిస్టు అనుకూల, అభివృద్ధినిరోధక ముఠాలుమరింత చెలరేగడానికి తప్పకుండా ప్రయత్నిస్తాయి.

"భేష్-మరో అవకాశంచిక్కింద"ని లండనులోని పోలిష్ సామ్రాజ్యవాదముఠా గంతేసి ముందుకు వచ్చింది. "పోలిష్ ప్రభుత్వాన్ని పునర్నిర్మించడానికి మాస్కోలో జరుగుతూన్న సమావేశానికి వెళ్ళిన మా ప్రతినిధుల జాడ తెలియడంలేదు—వారిని రష్యన్లేమి చేసేశారో!" అంటూ అసత్యప్రచారం ప్రారంభించింది. శాన్‌ఫ్రాన్సిస్కో సమావేశాన్నేవిధముగానయినా జరక్కుండా చేయడమే వీరందరి ఉద్దేశం. హిట్లరు ప్లానుకూడా అదే. మాస్కో సమావేశానికి వెళ్ళిన మికోలాజిక్ మొదలయిన పోలెండు ప్రతినిధులుకూడా అక్కడ లుబ్లిన్ ప్రభుత్వంతో పరిష్కారం కుదరకుండా లేనిపోని అడ్డంకులు పెడుతూన్నారు. ఈ అడ్డంకులన్నీ తొలగించి సమావేశాన్ని జయప్రదంగా కొనసాగించాలనే ఉద్దేశంతోనే సోవియట్ ప్రభుత్వం వార్సాలోని పోలెండు ప్రజాప్రభుత్వానికి ప్రాతినిధ్యం కోరింది. సమావేశాన్ని వాయిదా వేయడం కలలోనివార్త అని అమెరికా విదేశాంగ కార్యదర్శి స్టెటినస్ ప్రకటించాడు. పోలెండు ప్రజాప్రభుత్వానికి త్వరలో ప్రాతినిధ్యం లభించి, ఓట్లవిషయం సమాధానం కుదిరి, సమావేశం జయప్రదం కావాలని ప్రపంచశాంతిని కోరేవారందరూ ఆశిస్తున్నారు.

— తాపీ మోహన్‌రావు

# రౌడీలకు కాంగ్రెసువాదుల ప్రోత్సాహం

ఏలూరు పట్టణకాంగ్రెస్ ఎసెంబ్లీ యాజమాన్యాన ఏప్రిల్ 6తేదీనుండి "జాతీయవారం" జరుపబడింది. 9 వ తేదీని రాష్ట్ర కాంగ్రెసు ఎసెంబ్లీ నాయకులైన కల్లూరి చంద్రమౌళిగారి అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. 200 మంది వచ్చారు. 'అంతకు ముందే సోవియట్ యూనియన్‌ను, కమ్యూనిస్టులను నిందించదలచుకునే వున్నారు గాబోలు! మీటింగులో కమ్యూనిస్టులు దీనిపై ఏమైనా నోరు మెదిపితే కొట్టడానికి కొందరు రౌడీలను త్రాగించి సిద్ధంగా తెచ్చుకున్నారు. సంజీవరెడ్డిగారు తన ఉపన్యాసంలో, నేడు సోవియట్ యూనియన్‌లో కూడ దోపిడీ విధానం పోలేదని, షాహుకార్లక్రింద పీడలు నలిగిపోతున్నారని కొన్ని అసత్యాలు ప్రచారం సాగించారు. అంతట సభలోనున్న కమ్యూనిస్టుయువకులు అది అబద్ధమని అలాంటి దుష్ప్రచారం చేయడం తగదని వారికి చెప్పారు. ఇలాంటి సమయం కోసం కనిపెట్టుకొనివున్న రౌడీలు, అలా చెప్పడానికి లేచిన కామ్రేడ్ కుమ్మర కోటేశ్వరరావును క్రిందికి లాగారు. పట్టణ కమ్యూనిస్టుకమిటీ కార్యదర్శి కామ్రేడ్ నర్రా ఆంజనేయులును కొట్టారు. కాంగ్రెసువాదులెవరూ వచ్చినరౌడీలను మందలించడంగాని, వద్దనడంగాని చేయలేదు. అంతాఇలాజరగాలనిఏర్పాటుచేసుకొన్నవారెందుకు మాట్లాడతారు? పైగా ఈవిధంగా చేయడం బాగాలేదని కామ్రేడ్ తమ్మారెడ్డి కోదండరామస్వామివెళ్ళి చంద్రమౌళిగారితో చెబుతూవుంటే, మాగంటి బాపినీడుగారు "ఓహో! యీయన రాష్ట్ర ఆర్గనైజర్!" అని హేళనచేశారు. సంజీవరెడ్డిగారు "కావాలంటే మీరు వేరే మీటింగు పెట్టుకోండి" అని సెలవిచ్చారు. తరువాత కొద్దిసేపటిలోనే శాంతి యేర్పడింది.

మరుదటిదినం (10-4-45) రాత్రి కమ్యూనిస్టులు, అస్థలంలోనేమీటింగుఏర్పాటుచేశారు. సోవియట్ యూనియన్‌పై ఈ కాంగ్రెసు నాయకులు కల్గించిన అపోహలను తొలగించడానికి, కాంగ్రెసు అండతో రౌడీలు సాగించే దౌర్జన్యాలను ప్రజలకు వివరీకరించడానికి ఈ మీటింగు ఏర్పాటుచేయబడింది. సభకు 600 మంది వచ్చారు. ఆపేటలో కాంగ్రెసువాదులమని చెప్పుకునే తోట అప్పలస్వామి, ఆముదాల అప్పలస్వామి, సింహం అప్పలస్వామి, బుర్లు నరసింహాలు మొదలైనవారు 30-40 మంది రౌడీలను మస్తుగా త్రాగించి, దండయాత్రకు తయారుచేశారు. మీటింగుకు ముందే కర్రలు, బరిసెలు తెచ్చి మీటింగు స్థలానికి దగ్గరలోనున్న పార్కులో దాచివుంచారు. మీటింగు ఆరంభం కాబోయేముందు పైన పేర్కొనబడిన వారు వచ్చి కమ్యూనిస్టులతో "మీరు నిన్నటి సంఘటనను గురించి మాట్లాడితే దెబ్బలాట జరుగుతుందిసుమా" అని బెదరించారు. దీనికి కమ్యూనిస్టులు భయపడలేదు. సభ జరిపారు. కామ్రేడ్ రంభా వెంకటప్పయ్య ఉపన్యసిస్తూ వుండగా మీటింగు ప్రదేశానికి వెనుక భాగంనుంచి ఈ రౌడీలు హఠాత్తుగా వచ్చిపడి గంగారావు అనే కామ్రేడ్‌ను తలమీద బాదారు. ఈసంగతి చూచి ఆ కామ్రేడ్‌ను రక్షించడానికి వెళ్ళిన వాలంటీర్లపై కూడ కలబడ్డారు. కాని, ఎంత ప్రోత్సహించినా, ఎంత త్రాగించినా రౌడీలకు ధైర్యం ఎక్కడనుంచివస్తుంది! చివరకు కాలికి బుద్ధిచెప్పి సందుగొందుల నాశ్రయించారు.

కాని ఆ కాంగ్రెసువారంతటితో ఆగలేదు. 12వ తేదీని మరల కొందరిని త్రాగించి జిల్లా కమ్యూనిస్టుపార్టీపైకిపంపారు. ఆఫీసులోవున్న కామ్రేడ్ రామస్వామి, వెంకటప్పయ్య, ఆంజనేయులు, సుబ్బారావుగార్లను అమ్మ, అలి మాటలుతిట్టుతూ, రాళ్లు, బురద రువ్వసాగారు రౌడీలు. ఆఫీసుతగులబెడతామని అల్లరిసాగించారు. దానిపై ఆఫీసులోని కామ్రేడ్సు ఆత్మరక్షణకు పూనుకోవలసి వచ్చింది. రౌడీలు మరల తోకముడిచి పారిపోయారు. కమ్యూనిస్టులు వెంటనే వూరేగింపు జరిపి, వీధి మీటింగులు పెట్టి పరిస్థితులన్నీ ప్రజలకు తెలియజేశారు.

అన్నిటికంటె సిగ్గుచేటైన విషయం ఏమంటే, ఇవన్నీ, జరిగిన తరువాతకూడా, మాగంటి బాపినీడు, బుద్ధిరాజు రాజభూషణరావు, కొమ్మారెడ్డి సూర్యనారాయణ, వీరమాచనేని వెంకటనారాయణమొదలైన కాంగ్రెస్ పెద్దలు ఆ రౌడీల ఇండ్లకు వెళ్ళి వారిని పరామర్శచేసి, పోలీసుస్టేషనుకు వెళ్ళి ఎదురు రిపోర్టు చేయమని పంపారన్న సంగతి. సత్యా అహింసా వ్రతులైన ఈ కాంగ్రెసు నాయకులకు అలాంటి తుంటరి పనులు చేసే రౌడీలపై ఎందుకింత అప్యాయత కలిగింది? తుంటరులకు ఆశ్రయమిచ్చే సంస్థగా కాంగ్రెసును తయారుచేయడం కాదా ఇది? ప్రతినిధి! 50 - 60 సంవత్సరాల నుండి అనేకమంది స్వాతంత్ర్య వీరుల త్యాగఫలితంగా, అనేక మహోద్యమాలత్యాగఫలంగా నిర్మించబడిన కాంగ్రెసు సంస్థకు ఎలాంటి కళంకం సంతరిస్తోంది! పశ్చిమగోదావరిజిల్లా ప్రజలు తమజిల్లాలో కాంగ్రెసుప్రతిష్ఠను కాపాడి తమ సత్సాంప్రదాయాన్ని నిలుపుకుంటారని ఆశ.

— మా విలేఖరి

# మదనపల్లెలో ప్లేగు ప్రమాదం : ఆరోగ్యశాఖను యెక్కువచేయాలి

1912 లో మదనపల్లెకు ప్లేగు వచ్చింది. ముప్పయి మూడేండ్లు తర్వాత మరొకమారు వాపరించింది. ఫిబ్రవరి మొదటి వారంలో పొడచూపింది. 5 మంది చనిపోయారు.తర్వాత చావులు లేకపోయినా, యెలుకలు విశేషంగా పడుతూవచ్చాయి. ప్లేగు తీవ్రమవడానికి ఇది మొదటిదశ అని గ్రహించక, ప్రజలు విర్లక్ష్యంచేశారు. ఆరోగ్యశాఖవారు కూడా వెంటనే కదలలేదు. తగినంత ఆరోగ్యశాఖను పంపి, పురిటిలోనే ప్లేగును రూపుమాపివుండ వచ్చు. రెండునెలలు దాటిపోయాయి. బజారు వీధిలో ప్రారంభించినప్లేగు పూరంతాప్రాకింది. ఈనెల మొదటివారంలో తగిలిన పదిమందిలో తొమ్మిదిమంది చనిపోయారు. మొత్తము యిప్పటికి (12-4-45) 20 మందికి తగిలింది. 17మంది చనిపోయారు. అంతవరకు విర్లక్ష్యంగావున్న ప్రజలు ఇక కంగారుపడి లేచిపోనారంభించారు. బజారువీధి మొదలగు ప్లేగు ప్రాంతము చాలవరకు ఖాళీఅయింది. కాని, ఆరోగ్యశాఖ మాత్రము వున్న ఇద్దరు యిన్‌స్పెక్టర్లతో పూగులాడుతూవుంది. ప్లేగును సమూలంగా రూపుమాపాలంటే, ప్లేగు ఎలుకలను, మిన్నర్లను పూర్తిగా చంపాలి.అందుకనే ప్లేగు ప్రాంతాలు ఖాళీచేయించి, ప్రతియింటికి హ్యూమగేటుచేయాలి. ప్రజలందరికి సూదిమందు యివ్వాలి. ఈ కార్యక్రమము సక్రమంగా నేరవేరాలంటే, వెంటనే ప్రభుత్వము తగినంత ఆరోగ్యశాఖ సిబ్బందిని పంపాలి.

ఈ విషయాలన్నీ కలెక్టరుగారు ఏప్రిల్ 1వ తేదీన యేర్పరచిన సభలో వివరించాము. వెంటనే హెల్తు యిన్‌స్పెక్టర్లను రప్పించుమని జిల్లాహెల్తుఆఫీసరుకు కలెక్టరుగారుచెప్పారు. 25 వ తేదీన ప్రజాసంఘాల అధ్వర్యాన బహిరంగసభ జరిపి, వెంటనే తగినంత ఆరోగ్యశాఖ సిబ్బందిని, మందులను పంపి, సూదిమందు లివ్వడము, హ్యూమగేషనుచేయడము, ప్లేగు ప్రాంతాలు ఖాళీచేయడము మొదలగు పనులు విర్వహించాలనీ, నిరిసొకర్యాలున్న స్థలాలను క్యాంపులకు ప్రత్యేకించి, బీద ప్రజలకు వసతులు కట్టుకోడానికి డబ్బు, అడవినుండి కలప ఉచితంగా తెచ్చుకోడానికి అనుమతి యివ్వాలని, క్యాంపులలో కో-ఆపరేటివ్ స్టోర్సుద్వారా వ్యాపారస్తులచేత అంగళ్లు పెట్టించి, ఆహార ధాన్యాలు, యితర అత్యవసర సరుకులు న్యాయమైన ధరలకు సరఫరా చేయాలనీ; ప్రజల ఆస్తిపాస్తులను రక్షించడానికి ప్రత్యేక రిజర్వును తెప్పించాలని, మెమొరాండము కలెక్టరుకు, ఆరోగ్యశాఖకు పంపించాము. వారము గడచింది. ప్రత్యేక ఆరోగ్యశాఖ సిబ్బందిరాలేదు. పరిస్థితి విషమించింది. జిల్లాలో కుప్పము, మదనపల్లెలలో, ప్లేగున్నందున, కలరా, మలేరియా అక్కడక్కడ వ్యాపించి యున్నందున, ఇతర జిల్లాల నుండి ఆరోగ్యశాఖను రప్పించుట అత్యవసరము.

ఈ విషయమై, 8 వ తేదీన శ్రీ టి. ఎన్. రామకృష్ణారెడ్డి, కాంగ్రెసు యం.ఎల్.ఏ.గారు నేను కలిసి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్తు, మేజరు జె. హెచ్. గార్మన్ గారితో మాట్లాడి ప్లేగుపరిస్థితిని గురించి మెమొరాండము ఇచ్చాము. ఆదినమే జిల్లా హెల్తు ఆఫీసరు మదనపల్లెకు వెళ్ళాలని తంతి పంపారనీ, వెంటనే అసిస్టెంటు డైరెక్టరును పంపుతాననీ, యితర జిల్లాల నుండి ఆరోగ్యశాఖను రప్పిస్తామనీ, హ్యూమగేషన్‌కి గ్యాసు అవసరమైనంత పంపగలమనీ, ఈ విషయమై వెంటనే చర్య తీసుకుంటామనీ చెప్పారు.

అసిస్టెంటు డైరెక్టరు వెళ్ళారని తెలుస్తూవుంది. ఆరోగ్యశాఖవారు వెంటనే తగుచర్య తీసుకోవాలి. ప్రజలుకూడ తమ కర్తవ్యాన్ని నెరవేర్చి మదనపల్లిలో ప్లేగును రూపుమాపడమే కాకుండా యితర ప్రాంతాలకు ప్రాకకుండా చేయాలి.

—రాటకొండ నరసింహారెడ్డి

# ప్రభుత్వ చర్యపై తోళ్ళవర్తకుల దాడి

యుద్ధంరావడంతోనే తోళ్ళపరిశ్రమపై లాభాలు మిన్నుముట్టాయి. అయినా ఆపరిశ్రమలోని కార్మికుల జీతాలు అతుకు అందవు; పోకకు పొందవు. రాజమండ్రిలో అంటూరు, తంబియ్యా, రోషన్ కంపెనీల తోళ్ళటాన్యరీలంగు పరిశ్రమలో 300 లకు పైగా కార్మికులున్నారు. చాలకాలం కంట్రాక్టు పద్ధతిని వీళ్ళకు నెలకు రు. 11 లు, అదనపు పనికి రోజు 1కి 0-4-6 కూలీ వుండేది. కార్మికసంఘ ఆందోళన ఫలితంగా నెలకు రు. 15లు జీతం, అదనపుపనికి కూలీ 0-5-0లకు పెరిగింది. కాని ప్రభుత్వం ప్రకటించిన రు. 10లకరువుభత్యంకార్మికులకు ముట్టడం లేదనేచెప్పాలి. ఈమధ్య వాగన్లకు కరువై తోళ్ళ సరుకుసప్లయి తక్కువకావడం వల్ల పరిశ్రమలగిపోతుందేమో అనిపించింది. కార్మికులు తమ సంఘంద్వారా ఆందోళనచేసి వాగన్ల రోటుతీర్చి పరిశ్రమను విలబెట్టారు. అయినా అధికారులు వారి విషయం ఆలోచించడమే లేదు.

ఇటీవల ప్రభుత్వం తోళ్ళ పరిశ్రమపై కంట్రోలుపెట్టి లాభాలను కంట్రోలుచేసింది. ఈకంట్రోలును భగ్నం చేయుటానికి, యజమానులు 20 రోజులు తోళ్లు నానబెట్టడం మానివేశారు. దానితో రెండువందల కార్మికులకు పని లేకుండా పోయింది. తరతరాలనుండి ఈ పరిశ్రమలోవుంటున్న ఈ కార్మికులు యజమానుల పేరాశకుబలిఅై, పొట్ట చేతపట్టుకొని పోవలసిన గతి పడుతూంది. ప్రభుత్వం వెంటనే కలుగజేసుకోవాలి. కంపెనీల్లో తిరిగి పని ప్రారంభమయేలా చేయాలి. కార్మికుల కనీస కోర్కెలను తీర్చాలి.

# కమ్యూనిస్టు వ్యతిరేకులకు గుణపాఠం

అది జనవరి 21. ఆంధ్రరాష్ట్ర విద్యార్థి కాంగ్రెస్ పేరుతో రంగా, కాశేశ్వరరావు ప్రభృతులు బందరులో రాష్ట్ర మంతటిలోని కమ్యూనిస్టు వ్యతిరేకులను సమీకరించారు. బందరులో కమ్యూనిస్టు పు డు గ నే వా డు లేకుండాజేస్తానని కంచకచర్లలో ప్రగల్భాలు కొట్టి మరీ వచ్చారు అయ్యదేవరవారు. అట్టి సభలో వారిఉపన్యాసాల ధోరణిని గురించి చర్చించాలా యిచ్చట ? అందరు ఎరిగినదే. అసలు విషయం ఏమిటంటే, యీ పెద్దలందరు మహాసభలో ప్రభుత్వంతో సహాయ నిరాకరణ జేయాలని మహా గంభీరోపన్యాసాలిచ్చారు. ఆచరణలో ? వీరి మహాసభకే పోలీసుల కాపలా ! ఇదేమిటండీ అంటే, కమ్యూనిస్టుల 'బారి' నుండి సభను కాపాడి జయప్రదంగా జరుపుకోటానికి పోలీసులు అవసరమంటారు. ధర్మపన్నాలెన్నో చెప్పే పెద్దలు కమ్యూనిస్టులను నాశనం జేయాలంటూ గుడ్డిద్వేషంతో యిలా పోలీసులతో చేతులుకలిపారు.

ఇంతతో ఆగారా !

జనవరి 21 వ మహాసభ పూర్తిఅయి అందరు భోజనాలకు వెళ్ళుతుంటే, దండమూడి వేంకట కృష్ణారావు, భొక్కాదలపతి అనే యిద్దరు 'ప్రతినిధులను' కమ్యూనిస్టులు కొట్టారని వారిచే కాశేశ్వరరావు ప్రభృతులు పోలీసుకేసు పెట్టించారు. ఈ 'ప్రతినిధులలో' మొదటి పిర్యాది కోర్టులో తాను కాంగ్రెసువాదినని చెప్పుకొనే దమ్ములు గూడ లేకపోయాయి. ఈ ప్రతినిధులలో ఒకాయన రైతు. రెండవవ్యక్తికి గాజులవ్యాపారం. వీరు కాశేశ్వరరావుగారికి విద్యార్థిమహాసభ ప్రతినిధులు!

మొత్తం 34గురిపై కేసుపెట్టారు. అందులో ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషను కార్యదర్శి యస్. ఎ. నరసయ్య - ఆర్గనైజరు బి. వి. రావు - పట్టణకమ్యూనిస్టు కమిటీ సభ్యుడు హనుమంతరావు మున్నగు వారిని జేర్చారు.

ఈ 34 గురిలో 33 గురిని 22వ ఉదయం విద్యార్థిసంఘ - కమ్యూనిస్టుపార్టీ ఆఫీసులలో అరెస్టు చేశారు. కాని అందరినీ కొట్లాటసందర్భంలోనే అరెస్టు చేశామని కల్పించారు.

కేసును బలపర్చుకోటానికి హనుమంతరావువద్ద కొయ్యబాకులు దొరికినవని, ఇతరులవద్ద కూడ కొన్ని దొరికినవని పోలీసులు కల్పనలు అల్లారు.

పాపం. వీరి కేసులో సాక్ష్యమునకు బందరునుండి ఒక్క గౌరవనీయ వ్యక్తిని గూడ తేలేకపోయినారు.

వీరికి సాక్షులల్లా-పిర్యాదులు, పోలీసులు. ఎంత చక్కని కలయిక! కేసులో సాక్ష్యం అంతా ఏప్రియల్ 4 తో పూర్తిఅయింది. 5వ తేదీ వాయిదాలో మొత్తం 34 గురి పైన గూడ కేసుకొట్టివేశానని మేజిస్ట్రీటు చెప్పారు.

కమ్యూనిస్టు వ్యతిరేకతతో వీరుఎటువంటి మిత్రులను సంపాదించుకొంటున్నారో యికనైనా ఆలోచించుకారా ?

## తోళ్ళకార్మికుల యూనియన్

వరంగల్ పట్టణంలో 32 తోళ్లకార్ఖానాలు వున్నాయి. సుమారు 2000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఎల్లప్పుడు సున్నములో పనిచేయుటవల్ల కార్మికుల చేతులు పుండ్లు పడతాయి. యజమానులు మందులయినా యివ్వించరు. కష్టమైనపని, వాసనవేస్తూ అనారోగ్యం కలిగించేది. కాని జీతాలు తక్కువ. అందులో విపరీతంగా ధరలు పెరిగాయి. ఇంక కార్మికుల అవస్థలు వేరుగా చెప్పాలా!

తోళ్ళకార్మికుల యూనియన్ ఈ క్రింది కోర్కెలకొరకు ఆందోళన చేసింది: (1) నెలకు రు. 25 జీతం రు 5 లు. కరువుభత్యం; (2) అదనపుపనికి అదనంగా చెల్లించాలి; (3) కార్మికులచేత వెట్టిచేయించుకోరాదు; (4) బట్టలు యివ్వాలి; (5) కార్మికుల చేతులు పుండ్లు అయిన కార్మికులకు యజమానులు ఉచితంగా వైద్యం చేయించాలి.

ఈ కోర్కెలకొరకు కార్మికసంఘం ప్రజలందరిలో ప్రచారం చేసింది. ఉద్యమం కొనసాగిస్తూ యజమానులపై ఒత్తిడి చేసింది. దీని ఫలితంగా యిత్తెహాదుల్ ముసల్‌మీన్ కార్యదర్శిగారి నాయకత్వాన ఒక సామరస్య సంఘం యేర్పడింది. దానిలో 4 రు కార్మిక ప్రతినిధులు, 4 రు యజమాన్ల ప్రతినిధులు, యితర ప్రజానాయకులు ఇగ్గురు వున్నారు.

ఈ కమిటీ మార్చి 30 తేదీన సమావేశమయింది. కార్మికప్రతినిధులు యిపుడిస్తున్న రు 14 - 15 నెలజీతం, రు 8 కరువుభత్యం చాలదనీ, రు 25 జీతం, రు 5 కరువుభత్యం ఇవ్వాలనీ వాదించారు. యజమానులు ఇప్పుడిచ్చే రేట్లకంటె యివ్వమని వాదించారు. దానిపై కమిటీ ఇతర ప్రాంతాల రేట్లు తెలిసికోవాలని తీర్మానించింది. ఆ ప్రకారం కార్మిక సంఘ ప్రతినిధులు, జె. యోహాన్, బి. రంగారెడ్డిగార్లు బెజవాడ, ఏలూరు, రాజమండ్రివెళ్ళి రేట్లుతెలిసికొన్నారు. సామరస్యకమిటీసమావేశంలో తిరిగి ఈ విషయమై చర్చించుతారు.

## రూరల్ డిస్పెన్సరీ సర్వెంట్సుకి జీతాలు హెచ్చించాలి

అంటువ్యాధుల ప్రమాదం అధికంగాఉన్న ఈ రోజుల్లో ఆరోగ్య రక్షణకోసం ఉన్న ప్రతిసంస్థా, అసంస్థలో పనిచేసేవారూ చాల ప్రధాన పాత్రవహిస్తారు. రూరల్ డిస్పెన్సరీలు ఇలాంటివే కృష్ణాజిల్లాలోఉన్న రూరల్ డిస్పెన్సరీలో కొండపల్లి, కంచికచర్ల, అంగలూరు, కోలవెన్ను, గంపలగూడెం, గుర్లపల్లెను, డిస్పెన్సరీల్లో పనిచేసే సర్వెంట్సుకి దొడ్డునారే జీతాలిస్తున్నారు.

1944 ఫిబ్రవరినుండి ఈ సర్వెంట్సుకి నెలకు రు. 10 లు మాత్రమే జీతం ఇస్తున్నారు జీవితావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో ఈజీతం ఏమూలకు చాలుతుందో సహృదయులు ఆలోచించాలి. ప్రజల ఆరోగ్య రక్షణకొరకు స్థాపించబడిన సంస్థలలో పనిచేస్తున్న వారిలో అసంతృప్తిని రెచ్చగొట్టడం ఎంత ప్రమాదకరమో ప్రజలు గుర్తించాలి. బోర్డువారిపై ఒత్తిడి తేవాలి. రూరల్ డిస్పెన్సరీ సర్వెంట్సుకి నెలకు కనీసం రు. 15 లయినా జీతం, తగిన కరువుభత్యం ఇచ్చేలా ఒత్తిడితేవాలి.



# 7వ గుంటూరుజిల్లా రైతుమహాసభ వసూళ్లు

| | |
|---|---|
| 31—3—45 నుండి 6—4—45 వరకు వసూళ్ళు | 7455 1 9 |

### తెనాలి తాలూకా

| | |
|---|---|
| కఠెవరం | రు 12 2 0 |
| అమృతలూరు | 13 8 0 |
| దావులూరు | 60 0 0 |
| దోనెపూడి | 48 0 0 |
| కొలకలూరు | 79 4 0 |
| చిలువూరు | 54 0 0 |
| నాగర్లమూడి | 78 0 0 |
| ఎడ్లపల్లి | 30 0 0 |
| ప్యాపర్రు | 10 0 0 |
| యలవర్రు | 25 0 0 |
| యలవర్రు | 25 0 0 |
| కొల్లూరు | 40 0 0 |
| దుగ్గిరాల | 96 0 0 |
| మంచికలపూడి | 55 0 0 |
| క్రాప | 59 6 0 |
| వెల్లటూరు | 8 0 0 |
| నందివెల్గు | 11 0 0 |
| ఈమని | 31 0 0 |
| ఈపూరు | 67 8 0 |
| ఈపూరు లంక | 17 0 0 |
| అనంతపురం | 85 14 0 |
| శేకూరు | 30 0 0 |
| కంచర్లపాలెం | 59 0 0 |
| దావులూరు | 200 0 0 |
| తెనాలిటౌను | 312 0 0 |
| తెనాలి (శర్మ) | 3 0 0 |

### గుంటూరు తాలూకా

| | |
|---|---|
| తుళ్లూరు | 25 0 0 |
| మందడం | 69 12 0 |
| మల్కాపురం | 27 0 0 |
| నీరుకొండ | 25 0 0 |
| కాజమూరు | 30 0 0 |
| వెంకటపాలెం | 28 11 0 |
| రావిపాడు | 96 0 0 |
| గోరిజవోలుగుంటపాలెం | 197 0 0 |
| దొండపాడు | 30 0 0 |
| తాడికొండ | 50 0 0 |
| పొన్నికల్లు | 109 11 0 |
| దామరపల్లె | 7 0 0 |
| బేతాళ్పురం | 17 8 0 |
| రావేల | 10 0 0 |
| వరిమి | 5 0 0 |
| అడ్డరోడ్డు | 18 0 0 |
| శేమల్లె | 4 0 0 |
| మరెక్కన | 5 0 0 |
| గుంటూరు టౌను | 187 0 0 |

### బాపట్ల తాలూకా

| | |
|---|---|
| మున్నవ | 20 0 0 |
| గోళ్ళమూడిపాడు | 25 0 0 |
| ముట్లూరు | 24 0 0 |
| వద్ద్యలతాడివర్రు | 99 2 0 |
| పాతనందాయపాలెం | 15 0 0 |
| పాపిరెడ్డిపాలెం | 12 8 0 |
| ఏట్రువారిపాలెం | 6 0 0 |
| అత్రవారిపాలెం | 3 8 0 |

### ఒంగోలు తాలూకా

| | |
|---|---|
| ఒంగోలు | 6 0 0 |
| మట్టిగుంట | 10 0 0 |
| ఉమ్మెవరం | 10 0 0 |
| ఉప్పుగుండూరు | 40 0 0 |

### సత్తెనపల్లి తాలూకా

| | |
|---|---|
| ఫణిదెం | 100 0 0 |
| పరసతాళ్లూరు | 10 0 0 |
| పల్నాడు తాలూకా | 79 0 0 |

### రేపల్లె తాలూకా

| | |
|---|---|
| వెల్లటూరు | 160 0 0 |
| భట్టిప్రోలు | 61 0 0 |
| పెదపులివర్రు | 55 0 0 |
| తడికలపూడి | 8 0 0 |
| కిష్కింధపాలెం | 12 0 0 |
| నల్లూరి పాలెం | 12 0 0 |
| సజ్జావారిపాలెం | 1 0 0 |
| మోరేపల్లి | 12 0 0 |
| మోళ్ళవారిపాలెం | 6 0 0 |
| బేతపూడి | 10 0 0 |
| రేపల్లె | 135 4 0 |
| బొబ్బర్లంక | 6 0 0 |
| పిరాటలంక | 1 0 0 |
| చోడాయిపాలెం | 1 0 0 |
| వడ్డెవారిపాలెం | 2 8 0 |
| ఏశేటిపాలెం | 4 0 0 |
| వెనిగళ్ళవారిపాలెం | 5 0 0 |
| జిల్లేపల్లి | 28 4 0 |
| ఆళ్లమూడి | 3 0 0 |
| రాచూరు | 1 4 0 |
| పల్లెకోన | 60 0 0 |
| పొన్నపల్లి | 1 0 0 |
| తూర్పుపాలెం | 2 0 0 |
| అళ్ళవారిపాలెం | 8 4 0 |
| పిట్టవారిపాలెం | 3 4 0 |
| కూరేటివారిపాలెం | 2 8 0 |
| అయితవరం | 7 4 0 |
| కనగాల | 8 0 0 |
| రాజోలు | 25 0 0 |
| కారుమూరు | 10 0 0 |
| మొత్తం | 10849 7 9 |

## సవరణ

4 వ తేదీ ప్రజాశక్తిలో ప్రకటించిన విరాళాలు 7 వ గుటూరుజిల్లా రైతుమహాసభ విరాళాలు. "రాష్ట్ర రైతుమహాసభ విరాళాలు" అని పొరపాటున ప్రకటింపబడినది.

★

4-4-45 వ తేదీ ప్రజాశక్తి 9 వ పేజీలో ప్లేగు నివారణోపాయం వ్యాసంలో 'బురద పుంజులు' అన్నమాటకుబదులు 'మిన్నల్లులు' అని చదవాలి.

ఒకటవ కాలంలో వ్యాధిలక్షణాలు అనే శీర్షికక్రింద 'రెండవదశ' చివరను 'జ్వరము వదలి రుచు ఉండును' అని ఉంది. 'విడుపు ఉండదు' అని చదవాలి.

# పార్టీనిధి వసూళ్లు

| | |
|---|---|
| గతవారం ప్రకటించిన మొత్తం | రు. 23,749 15 7 |

### అనంతపురం జిల్లా

గదేహోతూరు

శ్రీ

| | |
|---|---|
| గుడిపాటి గోవిందప్ప | 10 0 0 |
| కదియాల నరసమ్మ | 10 0 0 |

ఉరవకొండ

| | |
|---|---|
| ఈడిగ అంజనప్ప | 10 0 0 |
| ఇతరులు | 51 12 0 |

### కృష్ణాజిల్లా

బుర్రకథదళం ద్వారా

| | |
|---|---|
| గుడివాడ తాలూకా రైతుమహాసభ ఆహ్వానసంఘంవారినుండి | 50 0 0 |
| గన్నవరం తాలూకా రైతుమహాసభ ఆహ్వానసంఘంనుండి | 50 0 0 |

గన్నవరం తాలూకా : వేంపాడుగ్రామం

శ్రీ

| | |
|---|---|
| భొట్ల అంజిరెడ్డి | 10 0 0 |
| కొండా వెంకటరెడ్డి | 10 0 0 |
| చిల్లరగా | 25 0 6 |
| కోగంటి వున్నయ్య, (ఇందుపల్లి) | 10 0 0 |
| ఇందుపల్లినుండి చిల్లరగా | 6 0 0 |
| టి. రామారావు, బెజవాడ | 25 0 0 |
| వి. వెంకటట్రామశాస్త్రిగారిద్వారా | 25 0 0 |
| పైటర్సు | 100 0 0 |

నూజివీడు తాలూకా

| | |
|---|---|
| వాసిరెడ్డి చంద్రమౌళి, అన్నవరం | 10 0 0 |
| కోడూరు గంగయ్య, పోతురెడ్డిపల్లి | 25 0 0 |
| చిన ఆగిరిపల్లి గ్రామంనుండి | 51 8 0 |
| నూగండపల్లిగ్రామం నుండి | 10 0 0 |
| తాడేపల్లిగ్రామంనుండి | 13 0 0 |
| అక్కినేని గోపాలకృష్ణయ్యద్వారా | 61 12 5 |

### గుంటూరు జిల్లా

గుంటూరు తాలూకా

| | |
|---|---|
| గద్దె వెంకటేశ్వరరావు (తుళ్లూరు) | 20 0 0 |
| మందపాటి శేషగిరమ్మద్వారా .. | 10 12 0 |
| చిల్లరగా .. | 68 4 0 |

సత్తెనపల్లి తాలూకా

| | |
|---|---|
| కొల్లి వెంకటరెడ్డి(పరసతాళ్లూరు) | 100 0 0 |
| చిర్రా అప్పిరెడ్డి ( .. ) | 50 0 0 |
| చిర్రా పున్నారెడ్డి కు॥ రామిరెడ్డి | 20 0 0 |
| దోరణాల పెదనాగిరెడ్డి .. | 10 0 0 |
| మున్నంగి వెంకటరెడ్డి .. | 10 0 0 |
| చిల్లరగా .. | 8 0 0 |
| డి. తిరుపతిరెడ్డి(అనంతారం) | 10 0 0 |

తెనాలి తాలూకా

| | |
|---|---|
| వేములమడ సత్యనారాయణ (తెనాలి) | 10 0 0 |
| మల్లంపాటి రంగారావు(యలవర్రు) | 25 0 0 |
| మల్లంపాటి రంగయ్య ( .. ) | 10 0 0 |
| మల్లంపాటి కోటయ్య ( .. ) | 10 0 0 |

గుంటూరుటౌన్

| | |
|---|---|
| డాక్టర్ (జూనియర్‌ద్వారా) | 120 0 0 |
| భగవాన్‌దాసు | 10 0 0 |
| నాయుడు కోటేశ్వరరావు వగైరా (City Slab Company) | 15 0 0 |
| బి. రంగనాథదాస్ (విద్యార్థి) | 10 0 0 |
| కె. కె. సోమయాజులు | 10 0 0 |
| విద్యార్థి ఫ్రాక్షన్ | 5 0 0 |
| వై. రాఘవయ్య | 15 0 0 |

ఒంగోలు తాలూకా

| | |
|---|---|
| కె. యల్. నరసింహంద్వారా | 10 0 0 |
| చిల్లరగా వసూళ్ళు | 30 0 0 |

బాపట్ల తాలూకా

| | |
|---|---|
| గోళ్ళమూడిపాడు(ఉదయంద్వారా) | 10 0 0 |

నర్సరావుపేట తాలూకా

గోరంట్లవారిపాలెం

| | |
|---|---|
| కామన ఎల్లమందయ్య | 116 0 0 |
| దండా నారాయణస్వామి | 116 0 0 |
| కామన హనుమయ్య | 25 0 0 |
| పొదిలె చౌదరి | 25 0 0 |
| నాగుబైరవ సుబ్బయ్య | 25 0 0 |
| అళ్ళ అంజనేయులు | 25 0 0 |
| దండా బ్రహ్మయ్య | 10 0 0 |
| నాగుబైరవ భూషయ్య | 20 0 0 |
| తలపనేని వెంకటప్పయ్య | 20 0 0 |
| నాగుబైరవ సుబ్బయ్య | 10 0 0 |
| నాగుబైరవ శ్రీరాములు | 20 0 0 |
| పెద్ది రామస్వామి | 20 0 0 |
| ఆళ్ళ వెంకటసుబ్బయ్య | 50 0 0 |
| గడగొట్టు వీరాస్వామి | 30 0 0 |
| నాగుబైరవ వెంకటసుబ్బయ్య | 50 0 0 |
| నాగభైరవపుల్లయ్య | 10 0 0 |
| పేపాళ్ళ వెంకటేశ్వర్లు | 20 0 0 |
| కామన రామదాను, ఆళ్ళ సుబ్బయ్య | 10 0 0 |
| వెల్ది పుల్లయ్య | 10 0 0 |
| స్త్రీలు గ్రేడింగుచేసిన కూలి | 5 8 0 |

నాగభైరవవారిపాలెం

| | |
|---|---|
| నాగభైరవ బాపయ్య | 20 0 0 |
| కొత్త మల్లయ్య | 10 0 0 |
| పొత్తూరి నాగయ్య | 10 0 0 |
| నాగభైరవ వీరయ్య | 20 0 0 |
| బొబ్బల లక్ష్మయ్య | 20 0 0 |
| బొద్దులూరి రంగయ్య | 10 0 0 |
| నాగభైరవ రామస్వామి | 10 0 0 |
| గొట్టిపాటి చెంచుసుబ్బారాయుడు | 25 0 0 |
| కామన వీరమ్మ | 10 0 0 |
| చిల్లరగా | 12 0 0 |

ఈపూరివారిపాలెం

| | |
|---|---|
| గణేశుని సీతారామయ్య | 50 0 0 |
| నాగుబైరవ సీతారామయ్య | 50 0 0 |
| కేతినేని చినవీరయ్య | 50 0 0 |
| కేతినేని రామదాను | 50 0 0 |
| కేతినేని సుబ్బయ్య | 15 0 0 |
| కేతినేని చినకోటయ్య | 20 0 0 |
| కేతినేని వెంకయ్య | 10 0 0 |
| చిల్లరగా | 6 0 0 |
| మొత్తం | రు. 25,926 8 0 |

(8వ పేజీ తరువాయి) నాకు దుఃఖం ముంచుకొచ్చింది. మీరు గొప్పపని చేస్తున్నారు. నాకు చాల సంతోషంగా వుంది. నా మామిడి తోటలో 10 సెంట్లు యిలా రైతులకొరకు పనిచేస్తున్న మీకు వ్రాసి యివ్వాలనుకొంటున్నాను" అన్నారు.

ఆమాటలు వింటూంటే యిలా ప్రజా హృదయాలను చూరగొంటున్న రైతుసేవకులను పోటీ సంఘాలవాళ్ళు ఏమీ చేయలేరనే దృఢవిశ్వాసం కలిగింది. ప్రజా హృదయాలలో రైతుసంఘాలకున్న స్థానాన్ని కాశేశ్వరరావు, రంగాగార్లు వేయేళ్ళు తపస్సుచేసినా తొలగించలేరనిపించింది. కాంగ్రెసు నాయకులను విడుదలచేయండి! స్వతంత్రభారత్‌కు జే! అనే నినాదాలతో మహాసభముగిసింది.

# ఊరందరికి పండుగ - ఇంటింట బంధుజనం

## గుడివాడ తాలూకా రైతుమహాసభకు కోడూరుప్రజల ఉత్సాహం

కోడూరు సుమారు 2 వేల జనాభాగలిగిన చిన్నగ్రామం. తాలూకా రైతుమహాసభను ఆహ్వానించింది. గ్రామ ప్రజలంతా ఉత్సాహంతో మహాసభకుసన్నాహాలు ప్రారంభించారు.

ఇండ్లు అలికి ముగ్గులు వేశారు. అలంకరించుకొన్నారు. మహిళలు అప్పడాలు, వడియాలు పెట్టారు. ప్రయాణాలు చెప్పించి బంధుజనాన్ని తమ గ్రామంలో జరిగే మహాసభకు పిలిపించుకున్నారు. రైతాంగమంతటికీ, గ్రామ ప్రజలందరికీ సంబంధించిన శుభకార్యమాఅని పించింది. ప్రతియింటిలోను పెండ్లిరోజువలే వంటలుచేసి, సభకు వచ్చిన వారిని 'మా యింటికి రండి మా యింటికి రండ'ని భోజనానికి ఆహ్వానించారు.

8వ తేదీ ఆదివారం. తెలతెలవారు తుండగానే గ్రామవీధులలో కలకలా రావాలు, బాలసంఘ సభ్యుల పాటలు వినపడుతున్నాయి. దేవాలయ సమీపంలో కాఫీహోటలు, మిఠాయి దుకాణాలు వెలిసాయి. రైతుదాయిదు, బాలికలు కొత్తబట్టలతో అలంకరించుకొని తయారయ్యారు. పెద్దలు, వృద్ధులు, చుట్టుపట్ల గ్రామాల ప్రజలు ఎడ్లపందాలకు సన్నాహమయి వచ్చారు.

### పశు ప్రదర్శనం

ఉదయం 8 గంటలకు ఎడ్లపందాలు ప్రారంభమయ్యాయి. రాను-పోను 10 ఫర్లాంగుల దూరం. పరుగులో పోటీలు - 8 జతలు వచ్చాయి. అంటువ్యాధులు వుండుటచే ఎక్కువగా పోటీకి రాలేదు. ఐనా ప్రజలు 6 వేల దాకావచ్చి ఉత్సాహంతో ఎడ్లపోటీలను చూచారు. వీరమాచనేని వెంకట్రామయ్యగారు, కానూరి అంజనేయులుగారు బహుమతులు అందుకున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు పశుప్రదర్శనం జరిగింది. ఉత్తమ లక్షణాలున్న వాటికి బహుమతులు యివ్వబడినాయి. రావెళ్ళ వెంకట్రామయ్య (జొన్నవరం), బొప్పన శోభనాద్రి (పాలపర్రు) గార్ల ఆంబోతులకు ప్రథమ ద్వితీయ బహుమానాలొచ్చాయి. అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం, (కోడూరు) సత్యనారాయణ, (గుడ్లవల్లేరు) గార్ల ఎద్దులు ఒకటి రెండవ బహుమతులు పొందాయి. తోట వెంకయ్య (వెంట్రప్రగడ)గారి కవల కోడెదూడలకు ప్రథమ ద్వితీయ బహుమతులొచ్చాయి పాలపర్రు, వెంట్రప్రగడ దున్నలకు ప్రథమ ద్వితీయ బహుమతులిచ్చారు.

### ఊరేగింపు

సాయంకాలం 5 గంటలకు అధ్యక్షుని వూరేగింపు బయలుదేరింది. కారులో మహాసభ అధ్యక్షులు చలసాని వాసుదేవరావు, ప్రారంభకులు మద్దుకూరి చంద్రశేఖరరావు, జిల్లా రైతునాయకులు సీతారామారావు, కాట్రగడ్డ నారాయణరావు యం. యల్. ఏ. గార్లు ఆసీనులయ్యారు. స్త్రీలు, పిల్లలు, కూర్చున్న బండ్లు వెంటనడిచాయి. వెంట్రప్రగడ బ్యాండు దళం, వాలంటీర్లు, స్త్రీలు. పురుషులు వరుసలు తీరి పాటలు పాడుతూ నడిచారు. మొత్తం ఊరేగింపులో సుమారు 6 వేలదాకా పాల్గొన్నారు. రైతుసంఘ నినాదాలు మిన్నుముట్టాయి. బ్రహ్మాండమైన ఈ ఊరేగింపును చూచి యిదంతా తమ రైతుసంఘాల బలంగదా' అని గ్రామప్రజలు ఉల్లాసపడ్డారు. రైతాంగ నాయకులు ఆత్మ విశ్వాసంతో ఉప్పొంగి పోయారు.

ఊరేగింపు సభాప్రదేశానికి వచ్చాక జిల్లా రైతుసంఘాధ్యక్షులు అనుమర్లపూడి సీతారామారావుగారు ఎర్రజండాను ఎగురవేశారు. ఎర్రజండాక్రింద జమీందారులకు వ్యతిరేకంగా, రైతుల కోర్కెలకొరకు ఎలా పోరాటాలు జరిగాయో, ప్రపంచమంతటా రైతుల కూలీల ఉద్యమానికిఎర్రజండా ఎలాచిహ్నమో తెలియజేశారు.

### మహాసభ

తరువాత చలసాని వాసుదేవరావుగారి అధ్యక్షతను తాలూకారైతుమహాసభ ప్రారంభమయింది. సభలో దాదాపు 7 వేలమంది వుంటారు.

సభను ప్రారంభించుతూ చంద్రశేఖరరావుగారు ఉపన్యసించారు. 1930-33లో కాంగ్రెసు నడిపిన శాసనోల్లంఘనోద్యమాలలో గుడివాడ తాలూకా ముఖ్యపాత్ర వహించిందన్నారు. జాతీయోద్యమంలో పాల్గొన్న యువకులే స్వాతంత్ర్యసంపాదనకు మార్గం అన్వేషించసాగారు. ఇతరదేశాల విప్లవచరిత్రల అనుభవాలను తెలసికొన్నారు. ప్రజాసామాన్యాన్ని పోరాటంలోకి తేగలిగినపుడే స్వాతంత్ర్యోద్యమం జయముపొందుతుందని నేర్చుకున్నారు. ప్రజలనుసంఘటితపర్చడానికిపూనుకున్నారు. రైతుసంఘాలు అలాగే ప్రారంభమయ్యాయి. బలపడ్డాయి. రైతుల హక్కులకొరకు పోరాడుతున్నాయి. ఎరువులు, వ్యవసాయ పనిముట్లు కంట్రోలురేటుకు రైతులకు అందచేయుడానికి కృషిచేస్తున్నాయి. ఇలాక్రమంగా బలపడుతూన్న రైతువుద్యమాన్ని చీల్చడానికి కొందరు ప్రయత్నించుతున్నారు. పోటీ సంఘాలు పెట్టడంవల్ల వంచగొండులు రైతుసంఘాలను విధ్వంసం చేయగలుగుతారు. అందుచే మహాసభలో పాల్గొంటున్న రైతులు విచ్ఛిన్నకుల ఆటలు సాగనివ్వకుండాచెయ్యాలని హెచ్చరించారు. రైతుసంఘాలు రైతాంగ ప్రజల హృదయాలలో స్థానం సంపాదించాయనడానికి ఈమహాసభయే సాక్ష్యమన్నారు.

### పట్టణాలలో రైతుఅవస్థలు

తరువాత శ్రీ కాట్రగడ్డ నారాయణరావుగారు పుపన్యసించారు. రైతులు తమ ధాన్యాదులు అమ్ముకోడానికి పట్టణాలకువచ్చినపుడు పూర్పంపడే బాధలను వర్ణించారు. నిరంకుశోద్యోగుల లంచాలు, పోలీసుల బెదరింపులు, రౌడీల వెక్కిరింపులు, వీటిని ఎదుర్కొని, రైతుల హక్కులను రక్షించడానికే రైతు ఉద్యమం ప్రారంభమయిందన్నారు. కాంగ్రెస్ వాదులయిన కే. వి. కొమ్మారెడ్డి సత్యనారాయణగారు, వాసు, కాము రంగా, బ్రహ్మయ్య వగైరాలతో కలసి రైతుసంఘాలను ప్రారంభించామన్నారు. మొదటినుంచి కాశేశ్వర్రావు వంటివారు రైతుసంఘాల నిర్మాణానికి వ్యతిరేకులన్నారు. వారు జమీందార్ల పక్షంవారని అనేక ఉదాహరణలు చూపారు. నేడు రంగా అలాంటివారితో కలసి రైతాంగానికి వ్యతిరేక పక్షంలో చేరాడని నిరూపించారు. ప్రజా ఉద్యమాలు పెంపొందేకొలది ఆరంభంలో వున్నవారు కొందరు దిగజారిపోతారు. అనేక వేలమంది వచ్చి కలుస్తారు. ప్రవాహం మాత్రం పెంపొందుతూనే వుంటుంది. కాశేశ్వర్రావు రంగాగార్లు పోటీసంఘాలు నిర్మించాలని తలపెట్టటం రైతులకు ద్రోహం చేయడమేనని నిరూపించారు. రైతులే దీనికి సమాధానం చెప్పాలని, కాంగ్రెసువాదులను పోటీ సంఘాలుపెట్టవద్దనీ, సంయుక్త మంత్రివర్గాలను ఏర్పరచాలనీ, ఒత్తిడిచేయాలని నారాయణరావుగారు ఉపన్యాసాన్ని ముగించారు.

### రైతుల హక్కులు

తరువాత అనుమర్లపూడి సీతారామారావుగారు తీర్మానాలను విశదపరుస్తూ ఉపన్యసించారు. ఈనాండార్ల శాసనంలో గ్రామశివార్లు కూడచేర్చి రైతులకుకుదీవరంహక్కు కలుగజేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆందోళన చేయాలన్నారు. రైతు సంఘం సాధించిన విజయాలను వివరించారు. ఎలకుర్రు డ్రెయినేజిపగై రాష్ట్రాలను అమలుజరిపి మురుగు సౌకర్యాలను పెంపొందించాలన్నారు. అలా చేస్తే ప్రతియేటా వేలకొలదిఎకరాలభూమిలో మురుగువల్ల పంట నష్టంకావడం ఇక ఉండదన్నారు. అదనంగాపండే గుడివాడ తాలూకా రైతులు, కరువు ప్రాంతాలైన విశాఖ, రాయలసీమ, తిరువూరు, మునగాలప్రజలకు సహాయపడాలన్నారు. వడ్లధర పుట్టివద్ద రు. 11 లు వుండాలన్నారు. రైతులుకొనే బట్టలు, వ్యవసాయపనిముట్లు, ఎరువులు వగైరా అన్నీ కూడ కంట్రోలు ధరలకు అందచేయాలని ఆందోళన చేయుడం న్యాయమన్నారు.

బొడ్లూరి సుందరంగారు కో-ఆపరేటివ్ విక్రయశాలలు, స్టోర్సు అవసరాన్ని తెలుపుతూ ఉపన్యసించారు. దొంగమార్కెటును అరికట్టి సక్రమధరలకు ప్రజలకు వస్తువులు అందచేయుడానికి కో-ఆపరేటివ్ స్టోర్సు స్థాపించాలనీ, రైతులు అందుకు పూనుకోవాలనీ చెప్పారు. గ్రామాలలో ప్రజావిరోధులు-రౌడీలు చేసేదౌర్జన్యాలను అరికట్టాలన్నారు. రైతులే ముందుకువచ్చి యిలాంటి వారిని అణచివేయాలన్నారు.

తాలూకా రైతుసంఘాధ్యక్షులు వంగపాటి రంగారెడ్డిగారు రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించారు. కరువు కాటకాలనుండి ప్రజలను రక్షించడానికి దేశభక్తు లందరూ కలిసి పనిచేయాలన్నారు. జాతీయైక్యత ద్వారా సామ్రాజ్యవాదుల నుండి ప్రభుత్వాధికారాన్ని గుంజుకోగల్గుతామన్నారు. ఇలాంటి సమయంలో ప్రజాసంఘాలను చీల్చ ప్రయత్నించే వారిని నిరసించారు. రైతులు విచ్ఛిన్నకుల ఆటలుసాగకుండా తమఉద్యమాన్ని రక్షించుకోవాలని హెచ్చరించారు.

అప్పటికే 9 గంటలయినందున సభను వాయిదా వేశారు. భోజనానంతరం 10 గంటలకు మరల సమావేశం జరిగింది. వాసుదేవరావుగారు రైతుల కర్తవ్యాన్ని గురించి వివరించారు. రంగా రాజకీయ పల్టీలు కొడుతూ రైతుసంఘ విరోధులతో ఎలా కలిశాడో వివరించారు. పూర్వం నుంచీ ఒకవైపున రైతుసంఘాలలో వుంటూనే మరొకవైపున రైతు రక్షణసంఘం, కార్మిక కర్షక ఫెడరేషను, జమీన్ రైతుసంఘం అంటూ అనేక జేబీసంస్థలను నిర్మించి, ఎలా తమ చేతుల్లో వుంచుకునేవాడో వివరించారు. ఇపుడు రంగా ఒకవైపున రైతుసంఘాలకు పోటీగా కాంగ్రెసు జెండా క్రింద కిసాన్ కాంగ్రెసు స్థాపించాలన్నాడు. రెండోవైపు వైస్రాయి కార్యనిర్వాహక సభ్యులైన సర్ జోగేంద్రసింగుకు విందుచేస్తూ గ్రామీణ ప్రజామండలి అని మరో జేబీసంస్థను నిర్మించాడు. ఈ విధంగా రంగాగారిది కేవలం అవకాశవాదమనీ, రైతుసేవ - ప్రజాక్షేమం రంగాగారి ఆశయంకాదనీ వాసుదేవరావుగారు రుజువుచేశారు. రైతాంగమంతా తమ సంఘాలను బలపరచుకొని అలాంటివారికి అవకాశం లేకుండా చేయాలని హెచ్చరించారు.

5 వేలకు పైగా వ్యవసాయ ఆదాయం వచ్చేవారిపై పన్నువిధించడం రంగాప్రభృతులు ఎదిరించుతున్నారు. ఈపన్ను నిజంగా రైతులపైగాక జమీందారులు, భూస్వాములపైన్ని పడుతుంది. దీనినుంచి వచ్చే ఆదాయంతో బీదరైతులపై పన్నును తొలగించవచ్చు. భూమిపన్ను విధానాన్ని రద్దుచేయాలని మనం ఆందోళనచేయాలి. అలా చేయడం రైతులకు క్షేమం. అసలు పన్నునే వ్యతిరేకించడం జమీందారులకు సాయం చేయడమన్నారు. సోవియట్ సైన్యాలు విముక్తిచేసిన పోలెండు, రుమేనియా వగైరా దేశాలలో జమీందారుల భూమిని లాక్కొని రైతులకుపంచుతున్నారు. ఈపని రైతులకు లాభకరమైనప్పటికీ, రంగా ముఠా సోవియట్‌ను నిందిస్తున్నారు. జమీందారులఏజెంట్లు చెయ్యాలసినపని చేస్తున్నారని దీనివల్లకూడా బోధపడుతుందని వాసుదేవరావుగారు స్పష్టపరచారు.

### విజ్ఞాన కార్యక్రమం

రాత్రి 11 గంటలకు విజ్ఞాన కార్యక్రమం ప్రారంభమయింది. స్థానిక బుర్రకథ దళం విశాలకరువును గురించి కథ చెప్పింది. తరువాత గన్నవరం దళంవారు 'కష్టజీవి' అను బుర్రకథ చక్కగా చెప్పారు. 10 వేల మంది ప్రజలుశ్రద్ధగాఆలకించారు. సభికులందరిదృష్టి రైతుజీవనాన్నిచిత్రించే ఆకథపైకేంద్రీకరించునట్లుగా చేయగలిగారు. తెల్లవారుఝాము 3 గంటలైనా, ప్రజలు చివరిదాకా వుండి విన్నారు. వారు కథలో ఎంత లీనమై పోయారంటే, కథ పూర్తిఅయినా ప్రజలు తమంతకాము లేచిపోలేదు. ఇంకా కాసేపుంటే బాగుండునే అనుకున్నారు. ఒకముసలిరైతు "మీరు చాల మంచిపని చేస్తున్నారం"టూ మెచ్చుకున్నాడు. "కథ వింటూంటే నాగయ్యదావు సమయంలో ( మిగతా 7వ పేజీలో)

Editor : M. Chandrasekhara Rao, Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada.

END OF ISSUE